ఏజెన్సీలో భారీ వర్షం

- పొంగుతున్న వాగులు
- రహదారులపైకి వరద నీరు
- కరకగూడెంలో అత్యధికంగా 9.8 సెం.మీ. వర్షపాతం

8



పెద్దవాగు ఉధృతి





ప్రభుత్వ విద్యావ్యవస్థ తీరు రోజురోజుకు దిగజారుతోంది. రూ.కోట్లు వెచ్చిస్తున్నా మౌలిక సదుపాయాలు కల్పిస్తున్నా సర్కారీ చదువులు మాత్రం చతికిల పడుతున్నాయి. ప్రభుత్వ బడులు, కళాశాలల్లో చేరికల శాతాన్ని పెంచేందుకు ఎన్ని చర్యలు తీసుకుంటున్నా ప్రవేశాలు మాత్రం పెరగడం లేదన్నది సుస్పష్టం. ప్రైవేటు విద్యాసంస్థల్లో జరుగుతున్న అడ్మిషన్లను చూసేత సర్కారు విద్య పరిస్థితేంటో అర్థమవుతోంది. అయితే మెడికల్, ఇంజనీరింగ్ విద్య విషయంలో మాత్రం అందుకు భిన్నంగా ఉంటోంది. ఎక్కువ మంది ప్రభుత్వ కళాశాలల్లోనే చేరేందుకు ఆసక్తి చూపుతున్నారు. ఇక అన్ని రంగాల్లో అభివృద్ధి చెందుతున్న ఖమ్మంలో జనరల్ యూనివర్సిటీ ఏర్పాటు ప్రతిపాదన ఎప్పటినుంచో ఉంది. గురువారం జిల్లా పర్యటనకు రానున్న ఉన్నత విద్యాశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ యోగితారాణా వీటిపై దృష్టి పెట్టాలని ప్రజలు కోరుతున్నారు.

సర్కారీ చదువులు చతికిల!

- ఏటికేడు దిగజారుతున్న ప్రభుత్వ విద్యావ్యవస్థ తీరు
- ఉమ్మడి జిల్లాలో విద్యాలయాల్లో అనేక సమస్యలు
- ప్రభుత్వ మెడికల్, ఇంజనీరింగ్ విద్య పట్ల ఆసక్తి
- పాఠశాలలు, కళాశాలలపై మాత్రం ప్రజల్లో అనాసక్తి
- ఖమ్మానికి యూనివర్సిటీ కల ఎప్పటికి నెరవేరేను?

ఖమ్మం, జూలై 23 (ఆంధ్రజ్యోతి ప్రతినిధి) : ప్రభుత్వ పాఠశాలలు, కళాశాలల్లో పిల్లలను చేర్చేందుకు నై అంటున్న తల్లిదండ్రులు.. అదే ప్రభుత్వ మెడికల్, ఇంజనీరింగ్ కళాశాలల్లో సీట్ల కోసం సై అంటున్నారు. అందుకు ఉమ్మడి జిల్లాలోని ప్రభుత్వ పాఠశాలలు, కాలేజీల్లో ఉన్న పరిస్థితులే కారణమని తెలుస్తోంది. సౌకర్యాలున్నచోట కూడా అడ్మిషన్లు జరగకపోవడం గమనార్హం. ప్రతీ ఏటా బడిబాట, తదితర కార్యక్రమాలపై సరైన దృష్టి పెట్టకపోవడం లాంటివి ప్రధాన కారణాలుగా చెబుతున్నారు. ప్రైవేటు పాఠశాలలు, కాలేజీల్లో విద్యార్థుల సంఖ్యతో పోలిస్తే ప్రభుత్వ విద్యాలయాల్లో తీవ్ర వ్యత్యాసం కనిపిస్తోంది. సమర్థులైన ఉపాధ్యాయులు, అధ్యాపకులు, మధ్యాహ్న భోజనం, ఉచితంగా పాఠ్యపుస్తకాలు, దుస్తులు, నోటుపుస్తకాలు ఇలా ఎన్ని సౌకర్యాలు కలిపిస్తున్నా ప్రభుత్వ చదువులపై ఆసక్తి సన్నగిల్లడం ఆశ్చర్యాన్ని కలిగిస్తోంది. ఖమ్మంజిల్లాలో విద్యావ్యవస్థ తీరుపై ఉన్నత విద్యాశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ యోగితారాణా గురువారం సమీక్ష నిర్వహించబోతున్న నేపథ్యంలో పలు సమస్యలు తెరపైకి వస్తున్నాయి.



ఖమ్మం జిల్లాలో పరిస్థితిదీ..

ఉదాహరణకు ఖమ్మం జిల్లాలో 1312 ప్రభుత్వ పాఠశాలల్లో లక్ష మంది చదువుతుంటే.. కేవలం 282 పాఠశాలల్లో 90వేల మంది వరకు చదువుతున్నారంటే ప్రభుత్వ బడులు, కాలేజీల పరిస్థితేంటో అర్థం చేసుకోవచ్చు. ఇక ప్రభుత్వ 21 ప్రభుత్వ జూనియర్ కాలేజీల్లో 9,600 మంది ప్రథమ, ద్వితీయ సంవత్సరం చదువుతుంటే.. 22ప్రైవేట్ కాలేజీల్లో 25,440 మంది చదువుతున్నారు. ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో ఎంసెట్,నీట్‌కు కోచింగ్ ఇవ్వకపోవడం, కోచింగ్ మెటీరియల్ అందించకపోవడం, కేరీర్ గైడెన్సు లేకపోవడం లాంటి కారణాలతో విద్యార్థులు ప్రైవేటు కాలేజీల వైపు మొగ్గుచూపుతున్నారు కొందరు విద్యార్థులు ప్రభుత్వ కాలేజీల్లో (మిగతా 6వ పేజీలో)

జేఎన్‌టీయూ సమస్యలు తీరేనా..?

యోగితారాణా తన సమీక్షలో పాలేరు జేఎన్‌టీయూ సమస్యలపైనా చర్చించాలన్న డిమాండ్ వినిపిస్తోంది. గత కేసీఆర్ ప్రభుత్వంలో ఖమ్మానికి జేఎన్‌టీయూ కళాశాల మంజూరుచేయగా.. మద్దులపల్లిలో ఐటీడీఏకు చెందిన ఒకేషనల్ కేంద్రంలో తాత్కాలికంగా కళాశాలను ప్రారంభించారు. అది జరిగి రెండేళ్లవుతున్నా శాశ్వత భవనాలు, ల్యాబులు, అధ్యాపకులు లేకపోవడంతో జేఎన్‌టీయూ పరిస్థితి అగమ్యగోచరంగా మారింది. త్వరలో మూడో విద్యాసవంవత్సరం కూడా ప్రారంభం కానున్న నేపథ్యంలో జేఎన్‌టీయూ సమస్యలను పరిష్కరించేలా చర్చించాలని విద్యార్థులు కోరుతున్నారు. ఇప్పటికే ఇక్కడ చదువుతున్న విద్యార్థులు పడుతున్న ఇబ్బందులను చూస్తున్న వారు జేఎన్‌టీయూ కళాశాలలో చేరేందుకు జంకుతున్నారు. రెండో కౌన్సెలింగ్‌లో కళాశాలను మార్చుచేసుకుంటున్నారు. ఫలితంగా ఈఏడాది మొదటి సంవత్సరం సీట్లు సగం మాత్రమే నిండే పరిస్థితి కనిపిస్తోంది. ప్రిన్సిపాల్ ఒక్కరే పూర్తిస్థాయి ఉద్యోగిగా ఉండగా మిగిలినవారు తాత్కాలిక సిబ్బంది ఉన్నారు. శాశ్వత భవనం కోసం ప్రభుత్వం 41ఎకరాల భూమిని కేటాయించగా.. రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి పట్టుబట్టి గతేడాది డిసెంబరులో రూ.108.60కోట్లు మంజూరు చేయించారు. కానీ జేఎన్‌టీయూ అధికారుల నిర్లక్ష్యంతో ఇప్పటి వరకు టెండర్లు పూర్తిచేయలేదు. జెన్‌టీయూ పాలక వర్గం కూడా దీనిపై దృష్టిపెట్టకపోవడంతో పరిస్థితి మరింత జటిలంగా మారుతోంది. ఐటీడీఏ ట్రైనింగ్ సెంటర్‌లోనే కళాశాల, హాస్టల్ ఉండగా.. బాలికల హాస్టల్‌ను దూరంగా ఏర్పాటు చేశారు. అక్కడ తాగునీరు, మరుగుదొడ్ల సమస్య వారిని వేధిస్తోంది.

ఎర్త్‌సైన్స్ వర్సిటీని ప్రపంచ స్థాయిలో తీర్చిదిద్దాలి

- ఆగస్టులో సీఎం చేతుల మీదుగా ప్రారంభోత్సవం
- ఈ విద్యాసంవత్సరం నుంచి యూజీ, పీజీ కోర్సులకు శ్రీకారం
- మూడేళ్లలో భవనాల పూర్తిస్థాయి నిర్మాణం
- వ్యవసాయశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు
- కొత్తగూడెంలో యూనివర్సిటీ ప్రారంభోత్సవ సన్నాహక సమావేశం
- హాజరైన ఇన్‌చార్జ్ వీసీ, విద్యాశాఖ ఉన్నతాధికారులు



ఉన్నతాధికారులతో సమీక్షిస్తున్న మంత్రి తుమ్మల నాగేశ్వరరావు

కొత్తగూడెం, జూలై 23 (ఆంధ్రజ్యోతి): ప్రపంచం గర్వించేలా కొత్తగూడెంలోని డాక్టర్ మన్మోహన్‌సింగ్ ఎర్త్‌సైన్స్ యూనివర్సిటీ రూపుదిద్దాలని వ్యవసాయ, మార్కెటింగ్ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఉన్నతాధికారులకు సూచించారు. బుధవారం ఆయన తొలుత వర్సిటీ ఆవరణలో విద్యాశాఖ ఉన్నతాధికారులతో యూనివర్సిటీ ప్రారంభోత్సవ సన్నాహక సమీక్ష సమావేశాన్ని నిర్వహించారు. అనంతరం అక్కడే విలేకరులతో మాట్లాడారు. ఈ ఏడాది ఆగస్టులో సీఎం రేవంత్‌రెడ్డి చేతుల మీదుగా ఈ యూనివర్సిటీని ప్రారంభిస్తామన్నారు. అలాగే ఈ విద్యా సంవత్సరం నుంచే యూజీ, పీజీ స్థాయిలో బీఎస్సీ జియాలజీ, బీఎస్సీ ఎన్విరాన్‌మెంటల్ సైన్స్, ఎమ్మెస్సీ జువాలజీ, ఎన్విరాన్‌మెంటల్ సైన్స్ కోర్సులు ప్రారంభించాల్సి ఉందని, ఇందుకోసం తగిన ఏర్పాట్లు చేయాలని కలెక్టర్ జితేష్ వి పాటిల్‌కు సూచించామన్నారు. ప్రత్యేక కమిటీలు ఏర్పాటు చేసి, విదేశాల్లోని ప్రఖ్యాత విశ్వ విద్యాలయాలను సందర్శించి అధ్యయనం చేసి వాటి ఆధారంగా మౌలిక సదుపాయాలు, కోర్సుల రూపకల్పన చేయాలని నిర్ణయించామన్నారు. రాబోయే మూడేళ్లలో పూర్తిస్థాయి విశ్వవిద్యాలయ భవనాల నిర్మాణం పూర్తిచేస్తామని, అంతేకాక విద్యార్థులకు పరిశోధనలో ప్రోత్సాహం కల్పిస్తూ ఉద్యోగ అవకాశాలు పొందేలా యూనివర్శిటీని తీర్చిదిద్దేందుకు ప్రణాళికలు రూపొందిస్తున్నామన్నారు. దీని కోసం ఆర్‌యూఎస్‌ఏ నిబంధనల ప్రకారం నిధుల సమీకరణ చేయాలని పేర్కొన్నారు. రాష్ట్ర ఉన్నత విద్యారంగానికి కీలక అధికారులంతా సమావేశంలో పాల్గొని ప్రపంచంలో మొట్టమొదటి డాక్టర్ మన్మోహన్‌సింగ్ ఎర్త్‌సైన్స్ యూనివర్సిటీ స్థాపనకు అవసరమైన చర్యలు, కోర్సులు, విద్యార్థుల సంఖ్య లాంటి అంశాలపై చర్చించి నిర్ణయాలు తీసుకున్నారని తెలిపారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఖనిజ సంపదకు కేంద్రంగా నిలుస్తోందని, జిల్లాలోని ఖనిజ వనరులను సమర్థవంతంగా వినియోగించేందుకు ప్రత్యేక ప్రణాళిక అవసరమని పేర్కొన్నారు. కలెక్టర్ ఇప్పటికే ఒక నివేదికను తయారు చేసి (మిగతా 6వ పేజీలో)



భద్రాచలం సబ్ కలెక్టర్‌గా మృనాల్ శ్రేష్ట

భద్రాచలం, జూలై 23 (ఆంధ్రజ్యోతి): భద్రాచలం రెవెన్యూ డివిజన్ నూతన సబ్ కలెక్టరుగా బిహార్ రాష్ట్రానికి చెందిన మృనాల్ శ్రేష్ఠను నియమిస్తూ రాష్ట్రప్రభుత్వం ఉత్తర్వులిచ్చింది.2023 ఐఏఎస్ బ్యాచ్‌కు చెందిన ఆరుగురికి పోస్టింగ్‌లు ఇస్తూ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె.రామకృష్ణారావు జీవో జారీ చేశారు. 2024న ఏప్రిల్ 15 నుంచి కొంతకాలం పాటు ఖమ్మంలో నాటి కలెక్టర్ వీపీ గౌతమ్ వద్ద మృనాల్ శ్రేష్ఠ ట్రెయినీ ఐఏఎస్‌గా పని చేశారు. శిక్షణ కాలం పూర్తి కావడంతో ఆయన భద్రాచలం రెవెన్యూ డివిజన్ సబ్‌కలెక్టరుగా తొలి పోస్టింగ్ పొందారు. 2024 మార్చి 4 నుంచి ఇప్పటి వరకు రెవెన్యూ డివిజనల్ అధికారిగా బాధ్యతల్లో ఉన్న దామోదర్‌రావు బదిలీ అయ్యారు. అయితే భద్రాచలం సబ్‌కలెక్టరుగా బాధ్యతలు చేపడుతున్న మృనాల్ శ్రేష్ఠ 37వ ఐఏఎస్ అధికారిగా నిలిచారు. 1957లో భద్రాచలం రెవెన్యూ డివిజన్ ఆవిర్భవించగా నాటి నుంచి నేటి వరకు 98మంది ఐఏఎస్, ఆర్డీవో ర్యాంకు అధికారులు బాధ్యతలు నిర్వహించారు. 99వ అధికారిగా మృనాల్ శ్రేష్ఠ కానున్నారు. సమస్యలను పరిష్కరించడంలో చొరవ తీసుకుంటారనే మంచి పేరుంది.

గంజాయి ఉచ్చులో మైనర్లు!



- జల్సాలకు అలవాటు పడి కేసుల పాలు
- సత్తుపల్లి ప్రాంతంలో యథేచ్ఛగా విక్రయాలు
- ఒడిస్సా నుంచి సరుకు దిగుమతి
- రెండు రోజుల్లో రెండు కేసులు నమోదు చేసిన పోలీసులు

సత్తుపల్లి, జూలై 23 (ఆంధ్రజ్యోతి) : సత్తుపల్లి పట్టణం, పరిసర ప్రాంతాల్లో మళ్లీ గంజాయి గుప్పుమంటోంది. ఈ మహమ్మారి ఉచ్చులో పడుతున్న వారిలో మైనర్లు కూడా ఉంటుండటం గమనార్హం. గతేడాది పెద్ద సంఖ్యలో గంజాయి విక్రేతలు, గంజాయి సేవించే వారిని గుర్తించి వారికి పోలీసులు కౌన్సెలింగ్ ఇచ్చిన విషయం అప్పట్లో సంచలనం కలిగించింది. మళ్లీ ఇప్పుడు సత్తుపల్లి గంజాయి విక్రేతలు పోలీసులకు చిక్కారు. గంజాయి విక్రయం, తాగుతున్న వారిపై నిఘా పెట్టిన పోలీసులు రెండు రోజుల వ్యవధిలో రెండు కేసులు నమోదు చేయగా.. యువకులు, మైనర్లు లక్ష్యంగా కొందరు గంజాయిని విక్రయిస్తున్నారనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.

రెండు రోజుల్లో రెండు కేసులు..

సత్తుపల్లి పట్టణంలో పోలీసుల తనిఖీల్లో గంజాయి విక్రేతలు పట్టుబడ్డారు. రెండు రోజుల క్రితం సత్తుపల్లి మండలం రేజర్లకు చెందిన జుంజునూరి సింహాద్రి అలియాస్ సందీప్, మరో ఇద్దరు మైనర్ల నుంచి స్థానిక వ్యవసాయ మార్కెట్ గోడౌన్ వద్ద పోలీసులు దాడి చేసి 632 గ్రాముల గంజాయి, సెల్‌ఫోన్లు, మోటార్ సైకిల్ సీజ్ చేశారు. మంగళవారం వేంసూరు రోడ్డులోని అర్బన్ పార్కు సమీపంలో పోలీసులు వాహనాలను తనిఖీ చేస్తుండగా ఒక మైనర్ గంజాయితో పట్టుబడ్డాడు. అతని వద్ద ఉన్న ఏడున్నర కిలోల గంజాయి ఉండగా.. ఈ సంఘటనలో మరో ఇద్దరు ప్రమేయం ఉందని పోలీసులు గుర్తించారు. ఆ మైనర్లను జువైనల్ జస్టిస్ బోర్డు ముందు హాజరుపరిచారు.

ఒడిస్సా నుంచి గంజాయి తెచ్చి..

గంజాయిని ఒడిస్సా రాష్ట్రం నుంచి కొనుగోలు చేసి రాష్ట్రాల సరిహద్దులు దాటించి చిన్నచిన్నప్యాకెట్లుగా చేసి సత్తుపల్లి పరిసర ప్రాంతాల్లో విక్రయిస్తున్నారు. గతేడాది కూడా పలువురు ఒడిస్సా, అంధ్రప్రదేశ్ నుంచి గంజాయిని తెచ్చి ఈ ప్రాంతంలో విక్రయించినట్లు ప్రచారం జరిగింది. ప్రధానంగా కొందరు జల్సాలకు అలవాటు పడి చేతి ఖర్చులకు కూడా ఈ వ్యాపారాన్ని ఎంచుకుంటున్నారని తెలుస్తోంది. కొందరు గంజాయి బారిన పడి కొనుగోలు చేసే ఆర్థిక స్థోమత లేక చోరీలకు కూడా పాల్పడుతున్నారని పోలీసులు చెబుతున్నారు. గంజాయి విక్రేతలు ప్రధానంగా ద్విచక్ర వాహనాలను చోరీ చేస్తున్నారు. ఇందులో యువత, మైనర్లు ఉండటంత ఆందోళన కలిగిస్తోంది.

గతేడాది ఇలా

గంజాయి విక్రయం చేస్తున్నారని, పీలుస్తున్నారని గతేడాది అక్టోబర్‌లో సత్తుపల్లి పోలీసులు కొందరిని అదుపులోకి తీసుకుని విచారించారు. కొందరు ఏపీ నుంచి గంజాయి కొనుగోలు చేశారని, మరికొందరు దాన్ని పీల్చారని నిర్ధారించుకొని 11మందిని అరెస్టు చేశారు. వారి నుంచి 5.84కిలోల గంజాయి కూడా స్వాధీనం చేసుకున్నట్టు అప్పట్లో పోలీసులు ప్రకటించారు. విచారణలో భాగంగా గంజాయి తాగే వారిని 82 మందిని (మిగతా 7వ పేజీలో)

కాంగ్రెస్‌లోకి కొండబాల?

- త్వరలో చేరికకు రంగం సిద్ధం
- అనుచరులతో మంతనాలు!
- భవిష్యత్‌పై భట్టి హామీ ఇచ్చినట్టు ప్రచారం



వైరా / మధిర, జూలై 23 (ఆంధ్రజ్యోతి): బీఆర్‌ఎస్ రాష్ట్ర నాయకుడు, మధిర మాజీ ఎమ్మెల్యే, రాష్ట్ర విత్తనాభివృద్ధి సంస్థ మాజీ చైర్మన్ కొండబాల కోటేశ్వరరావు త్వరలోనే 'కారు'దిగి అధికార 'హస్తం' అందుకోబోతున్నట్టు విశ్వసనీయ సమాచారం. దీంతో ఖమ్మం జిల్లాలో ప్రతిపక్ష బీఆర్‌ఎస్‌కు భారీ షాక్ తగలనున్నట్టు తెలుస్తోంది. త్వరలోనే కొండబాల కాంగ్రెస్ చేరేందుకు రంగం సిద్ధం చేసుకుంటున్నారని, మూడు రోజుల క్రితమే డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్కతో మంతనాలు జరిగాయని, ముహూర్తం చూసుకొని కాంగ్రెస్‌లో చేరతారని, ఈ క్రమంలో కొండబాల రాజకీయ భవిష్యత్‌పై భట్టి హామీ ఇచ్చారని ప్రచారం జరుగుతోంది. 30ఏళ్లుగా కొండబాల, భట్టి విక్రమార్క వేర్వేరు పార్టీల్లో కొనసాగుతున్నా.. వారి మధ్య వ్యక్తిగతంగా (మిగతా 6వ పేజీలో)



కొండతోగు నుంచి పండువారిగూడెం బడికి వెళ్తున్న చిన్నారులు

అక్షరాలు నేర్వాలంటే ఆరు కిలోమీటర్లు నడవాలి

- గిరిజన విద్యార్థుల కష్టాలు తీరేదెన్నడో?
- కొండతోగులో పాఠశాల ఏర్పాటుకు ఏళ్లుగా వినతి
- పట్టించుకోని పాలకులు, ఐటీడీఏ అధికారులు

7

'మహాలక్ష్మి'తో మహిళలకు స్వేచ్ఛ, భరోసా

- 18 నెలల కాలంలో రూ.6,700కోట్ల ఖర్చు
- మంత్రి తుమ్మల నాగేశ్వరరావు
- కొత్తగూడెంలో '200కోట్ల మంది మహిళల ప్రయాణ' సంబురం

కొత్తగూడెం, జూలై 22 (ఆంధ్రజ్యోతి) : సీఎం రేవంత్‌రెడ్డి నేతృత్వంలో రాష్ట్ర ప్రభుత్వం మహిళల సంక్షేమ పథకాల్లో భాగంగా అమలు చేస్తున్న మహాలక్ష్మి పథకంతో మహిళలకు స్వేచ్ఛ, భరోసా లభిస్తోందని వ్యవసాయ, మార్కెటింగ్ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు పేర్కొన్నారు. గడిచిన 18 నెలల కాలంలో మహాలక్ష్మి పథకం కింద 200కోట్ల మంది మహిళలు ప్రయాణించిన నేపథ్యంలో బుధవారం కొత్తగూడెం బస్టాండ్‌లో నిర్వహించిన సంబురాల్లో ఆయన పాల్గొన్నారు. ఆర్టీసీ ఉచిత ప్రయాణానికి రాష్ట్ర ప్రభుత్వం రూ.6700కోట్లు ఖర్చు చేసిందన్నారు. మహిళల ఆశీస్సులతో రేవంత్‌రెడ్డి ప్రభుత్వం రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిందని వారి అభ్యున్నతికి ఎన్ని కోట్లు



మాట్లాడుతున్న మంత్రి తుమ్మల నాగేశ్వరరావు

ఖర్చయినా భరించి అమలు చేస్తుందని, సంక్షేమ కార్యక్రమాలు కొనసాగిస్తుందన్నారు. సోనియాగాంధీ ఇచ్చిన హామీ మేరకు మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం, రూ.500లకే గ్యాస్‌పథకం, 200 యూనిట్లు ఉచిత విద్యుత్‌తోపాటు ఇందిరమ్మ ఇళ్లు, స్వయం సహాయక సంఘాలకు రుణాలు, అమ్మ క్యాంటీన్లు, మహిళ సూపర్ మార్కెట్లు తదితర వాటిని అమలు చేస్తున్న ఏకైక ప్రభుత్వం తమదేనన్నారు. పక్కరాష్ట్రం అంధ్రప్రదేశ్‌లో కూడా ఆగస్టు 15నుంచి మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం అమలు చేయనుందన్నారు. ఈపథకం ద్వారా నిరుపేద, మధ్యతరగతి మహిళలకు ఆర్థిక స్వావలంబన ఏర్పడిందన్నారు. ఈ పథకాన్ని విజయవంతంగా అమలు చేస్తున్న ఆర్టీసీ ఉద్యోగులకు ఆయన శుభాకాంక్షలు తెలిపారు. నష్టాల్లో ఉన్న ఆర్టీసీని లాభాల్లో నడిపిస్తున్న ఘనత ఈ ప్రభుత్వానిదన్నారు. ఖమ్మం జిల్లాలో మహాలక్ష్మి పథకం కింద రూ.331కోట్లు ఆర్టీసీకి చెల్లించగా.. మహిళలు ఉచిత ప్రయాణాలు సాగించారని తెలిపారు. భద్రాద్రి జిల్లా అభివృద్ధిలో భాగంగా కొత్తగూడెం నుంచి హైదరాబాద్, నాగపూర్, రాజమహేంద్రవరం వరకు జాతీయ రహదారులు మంజూరు చేయడం జరిగిందన్నారు. భవిష్యత్‌లో కొత్తగూడెం ప్రధాన నగరంగా రూపాంతరం చెందుతుందన్నారు. మణుగూరు నుంచి కిరండోల్ రైల్వే లైన్ నిర్మాణానికి మంజూరు కాగా పాండురంగాపురం నుంచి భద్రాచలం వరకు 16 కిలోమీటర్ల రైల్వేలైన్‌ను త్వరితగతిన పూర్తి చేయాలని కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకొస్తున్నామని, విమానాశ్రయం ఏర్పాటుకు కృషి చేస్తున్నామని తెలిపారు. ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు మాట్లాడుతూ ఒకప్పుడు నష్టాల్లో ఉన్న ఆర్టీసీ సంస్థ ప్రభుత్వం ఏర్పడిన 18 నెలల కాలంలో 200 కోట్ల ఉచిత ప్రయాణాలతో రూ.6680 కోట్ల ఆదాయాన్ని గడించడం గొప్ప విషయమన్నారు. కొత్తగూడెం, పాల్వంచలో నూతన బస్టాండ్ల నిర్మాణం చేపట్టాలని మంత్రి దృష్టికి తీసుకెళ్లారు. అనంతరం మంత్రి తుమ్మల జిల్లాలో మహాలక్ష్మి పథకం ద్వారా ఉచిత ప్రయాణం చేసిన మహిళా విద్యార్థులు, ప్రైవేట్ ఉద్యోగులకు, లబ్ధి చేకూరిన మహిళలకు బహుమతులు అందజేశారు. ఈ కార్యక్రమంలో ఎస్పీ రోహిత్‌రాజు, స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ విద్యాచందన, కొత్తగూడెం డిపో మేనేజర్ దేవేందర్ గౌడ్, ఆర్టీసీ సిబ్బంది, ప్రయాణికులు, మహిళలు పాల్గొన్నారు.

కిన్నెరసానికి జలకళ





కిన్నెరసాని జలాశయం

పాల్వంచ రూరల్, జూలై 23 (ఆంధ్రజ్యోతి) : పాల్వంచ మండలంలోని కిన్నెరసాని జలాశయానికి భారీగా వరదనీరు చేరడంతో జలకళ సంతరించుకుంది. బుధవారం ప్రాజెక్ట్‌లో 402.40 అడుగులకు నీటి మట్టం చేరింది. ఎగువ ప్రాంతం నుంచి వరద నీరు 10వేల క్యూసెక్కుల చొప్పున ప్రాజెక్టుకు నీరుచేరుతోంది. పాకాల కొత్తగూడం, గుండాల, ఇల్లెందు, టేకులపల్లి, కొత్తగూడెం అటవీ ప్రాంతాల నుంచి చిన్నవాగులు పొంగి ప్రవహిస్తున్నాయి. జలాశయం సామర్థ్యం 407 అడుగులు కాగా ప్రస్తుతం 402.40 అడుగులకు నీరు చేరడంతో డ్యాం అధికారులు అప్రమత్తయ్యారు. దిగువ ప్రాంతంలోని గ్రామాల ప్రజలకు హెచ్చరికలు జారీ చేశారు. విస్తారంగా వర్షాలు కురవడంతో పాటు కిన్నెరసాని జలాశయంకు నీటి మట్టం పెరుగుతుండటంతో ఏ సమయంలోనైన గేట్లు ఎత్తే అవకాశం ఉందని డ్యాం ఈఈ వెంకటేశ్వరరావు తెలిపారు. పరివాహక ప్రాంతంలోని రైతులు వ్యవసాయమోటార్లను ఒడ్డు ప్రాంతాలకు తెచ్చుకోవాలని కోరారు. వాగులు దాటొద్దని, మైకు ప్రచారం చేశారు.

'తాలిపేరు' పరవళ్లు

ప్రాజెక్టు 15 గేట్లు ఎత్తివేత

33 వేల క్యూసెక్కుల నీరు విడుదల



తాలిపేరు ప్రాజెక్టు

చర్ల, జూలై 23 (ఆంధ్రజ్యోతి) : ఛత్తీస్‌గఢ్‌తో పాటు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చర్ల మండలంలో కురుస్తున్న భారీ వర్షాలకు తాలిపేరు ప్రాజెక్టుకు భారీగా వరదనీరు వచ్చి చేరుతోంది. దీంతో అధికారులు అప్రమత్తమై బుధవారం ప్రాజెక్టు 15 గేట్లు ఎత్తి 33వేల క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేశారు. తుపాన్ కారణంగా ఛత్తీస్‌గఢ్‌లో మూడు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు బీజాపూర్, సుకుమా జిల్లాల్లోని వాగులు, చర్ల మండలంలోని రోటింత వాగు, జెర్రిపోతుల వాగు, తరివాగులు పొంగి పొర్లుతున్నాయి. ఆ వరద నీరు తాలిపేరులోకి వచ్చి చేరుతుండటంతో నీటిమట్టం గణనీయంగా పెరుగడంతో అధికారులు 15 గేట్లు ఎత్తి నీటిని విడుదల చేస్తున్నారు. ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటి మట్టం 74 మీటర్లు కాగా, ప్రస్తుతం 72.89 మీటర్లు ఉంది. అయితే రెండు రోజుల క్రితం వరకు నీరు లేక వెలవెలబోయిన తాలిపేరు ప్రాజెక్టు బుధవారం జలకళ సంతరించుకుంది.

మునిగిన 'నారచీరలు'



అలుగుపడిన గుబ్బలమంగి ప్రాజెక్టు



సీతమ్మవారి విగ్రహాన్ని చుట్టుముట్టిన వరద

దుమ్ముగూడెం జూలై 23 (ఆంధ్రజ్యోతి): ప్రముఖ పుణ్యక్షేత్రం పర్ణశాల నారచీరల ప్రాంతాన్ని బుధవారం గోదావరి వరదనీరు చుట్టుముట్టడంతో సీతమ్మ వారి విగ్రహంతో పాటు పరిసర లోతట్టు ప్రాంత దుకాణాలు నీట మునిగాయి. ఛత్తీస్‌గడ్‌లో కురుస్తున్న వర్షాలకు గుబ్బలమంగి ప్రాజెక్టు నిండి అలుగు పారడంతో జలకళ సంతరించుకుంది. దీంతో ఆయకట్టు రైతులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. సున్నంబట్టి- బైరాగులపాడుల మధ్య లోలెవల్ కల్వర్టు వద్ద నడుము లోతున వరదనీరు చేరి రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. సీతమ్మవాగు వరద నీటితో ఉధృతిగా ప్రవహిస్తోంది.

నిండుకుండలా వైరా రిజర్వాయర్

18.6 అడుగులకు చేరిన నీటిమట్టం



పూర్తిస్థాయిలో నిండిన వైరా రిజర్వాయర్

వైరా, జూలై 23 (ఆంధ్రజ్యోతి): వైరా రిజర్వాయర్ పూర్తిస్థాయి నీటి మట్టాన్ని దాటి పొంగి ప్రవహిస్తుంది. గత రెండురోజులుగా కురుస్తున్న భారీ వర్షాలతో రిజర్వాయర్ పరివాహక ప్రాంతంలోని వాగులు, ఏర్లు నుంచి భారీగా వరదనీరు చేరడంతో రిజర్వాయర్ గరిష్ట నీటి మట్టం అయిన 18.3 అడుగులు మించి 18.6 అడుగులకు వరద నీరు చేరింది. దీంతో రిజర్వాయర్ అలుగు నుంచి వరదనీరు నదిలోకి ప్రవహిస్తుంది. ఈ ఏడాది దాదాపు పది రోజులు ముందుగా రిజర్వాయర్ పూర్తిస్థాయి నీటిమట్టాన్ని దాటింది. ఏటా జూలై చివర్లో కానీ, ఆగస్టులో కానీ కురిసిన వర్షాలకు రిజర్వాయర్ నిండేది. అయితే ఈ ఏడాది జూలై 15నే వైరా ఎమ్మెల్యే రాందాస్‌నాయక్ నీటిని విడుదల చేశారు. వైరాలో బుధవారం 33.60 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది.

సంక్షేమ హాస్టళ్లలో నాణ్యమైన ఆహారాన్ని అందించాలి

- ప్రత్యేక అధికారుల నియామకం
- ఖమ్మం కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి



కలెక్టర్ అనుదీప్

ఖమ్మం కలెక్టరేట్, జూలై 23 (ఆంధ్రజ్యోతి) : జిల్లాలోని అన్ని సంక్షేమ హాస్టల్స్‌లో నాణ్యమైన ఆహారాన్ని విద్యార్థులకు అందేలా పటిష్ట చర్యలు చేపడుతున్నట్లు కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి అన్నారు. వివిధ సంక్షేమశాఖల ఆధ్వర్యంలో 122 రెసిడెన్షియల్ విద్యా సంస్థల్లో సుమారు 13 వేల 876 మంది విద్యార్థినీ విద్యార్థులు ఉచిత విద్యతో పాటు వసతి పొందుతున్నారని తెలిపారు. ఇందులో బీసీ, గిరిజన, ఎస్సీ సంక్షేమ, మైనారిటీ సంక్షేమ శాఖల ఆధ్వర్యంలో రెసిడెన్షియల్ పాఠశాలలు, కళాశాలలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ప్రభుత్వం డైట్ చార్జీలను 40 శాతం, కాస్మెటిక్ చార్జీలను 200 శాతం పెంచినట్లు తెలిపారు. జిల్లాలోని సంక్షేమ హాస్టళ్లలో విద్యార్థులకు నాణ్యమైన ఆహారం అందించేందుకు పకడ్బందీ కార్యాచరణ చేపట్టినట్లు తెలిపారు. రోజూ రెండు రకాల అల్పాహారాలు, సన్న బియ్యంతో వండిన అన్నంతో కలిపి ఏడు రకాల పదార్థాలు గుడ్డు, అందించనున్నారు. నెలకు ఆరుసార్లు మాంసాహారంతో విద్యార్థులకు సంపూర్ణ భోజనం అందించేలా ప్రభుత్వం మెనూ అమలు చేస్తుందన్నారు. జిల్లాలో ఎట్టి పరిస్థితుల్లో ఫుడ్ పాయిజనింగ్ వంటి సంఘటనలు జరగకుండా అన్ని జాగ్రత్తలు పాటిస్తున్నామని కలెక్టర్ తెలిపారు. ప్రత్యేక అధికారులు, వారి పరిధిలోని సంక్షేమ హాస్టళ్లలో ఆకస్మికంగా తనిఖీచేస్తూ, పాటిస్తున్న పారిశుధ్య చర్యలు, పిల్లలకు వండుతున్న ఆహార పదార్థాలు, కూరగాయల నాణ్యత, తాగునీటి సరఫరా, వంట ప్రదేశం పరిసరాలు, వంట గది పరిశుభ్రత, మెనూ అమలు వంటి పలు అంశాలను క్షుణ్ణంగా అధ్యయనం చేస్తూ అవసరమైన సూచనలు జారీ చేస్తారని తెలిపారు. ప్రభుత్వ రెసిడెన్షియల్ విద్యా సంస్థల్లో చదివే పిల్లలకు ఆరోగ్య సమస్యలు తలెత్తకుండా అన్ని జాగ్రత్త చర్యలు తీసుకుంటున్నామని కలెక్టర్ తెలిపారు. బయటి ఆహారాన్ని ఎట్టి పరిస్థితుల్లో రెసిడెన్షియల్ విద్యా సంస్థల్లోకి అనుమతించడం లేదని, ప్రభుత్వం నిర్దేశించిన డైట్ మెనూ ప్రకారం రుచికరమైన పౌష్టికాహారం విద్యార్థులకు అందించడమే లక్ష్యంగా పనిచేస్తున్నామని కలెక్టర్ ఒక ప్రకటనలో పేర్కొన్నారు.

మున్నేరుకు 45 వేల క్యూసెక్కుల వరద..

- 8.6 అడుగులకు చేరిక
- లోతట్టు ప్రాంతాలను అప్రమత్తం చేస్తున్న అధికారులు





వరద ప్రవాహంతో మున్నేరు పెరుగుతున్న వరద ఉధృతిని తెలిపే నీటి మట్టం సూచిక

ఖమ్మం కలెక్టరేట్, జూలై 23 : మున్నేరుకు వరద ఉధృతి పెరుగుతోంది. గత మూడు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు ఎగువ ప్రాంతాల్లో వరదనీరు మున్నేరుకు వస్తుంది. వరంగల్ జిల్లాలోని డోర్నకల్, బయ్యారం ప్రాంతాల్లో కురిసిన వర్షాలకు వరదనీరంతా మున్నేరును ముంచెత్తుతోంది. ప్రస్తుతం 8.6 అడుగుల నీటిమట్టం ఉండగా ఈ రాత్రికి 12 అడుగులకు పెరగవచ్చని నీటిపారుదల శాఖ అధికారులు అంచనా వేస్తున్నారు. ప్రస్తుతం మున్నేరుకు 40 వేల నుంచి 45 వేల క్యూసెక్కుల వరద నీరు వస్తోందని అధకారులు తెలిపారు. దీంతో మున్నేరు పరివాహక ప్రాంతాల ప్రజలను అప్రమత్తం చేశారు. జిల్లా కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి బుధవారం సాయంత్రం టెలికాన్ఫరెన్స్ ద్వారా అధికారులను అప్రమత్తం చేశారు. నగరంలోని బొక్కలగడ్డ, వెంకటేశ్వరనగర్ లోతట్టు ప్రాంతాల ప్రజలను అప్రమత్తం చే స్తున్నారు. వరద ఉధృతిని ఎప్పటికప్పుడు పర్యవేక్షించాలని, ప్రవాహం పెరిగే క్రమంలో లోతట్టు ప్రాంతాల ప్రజలను పునరావాస కేంద్రాలకు తరలించాలని సూచించినట్లు తెలిసింది.

చెరువులకు జలకళ

ఖమ్మం కలెక్టరేట్, జూలై 23 (ఆంధ్రజ్యోతి) : జిల్లాలో గత వారం రోజులుగా కురిసిన వర్షాలకు చెరువులు నీటితో నిండి కళకళలాడుతున్నాయి. జిల్లా వ్యాప్తంగా కురుస్తున్న భారీ వర్షాల కారణంగా జలాశయాలు, చెరువులు కుంటలు నీటితో నిండిపోయాయి. పంటలకు అనుకూల సమయంలో జిల్లాలో దాదాపు అన్ని మండలాల్లో వర్షం కురవడంతో రైతులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. జూలై నెలలో ఇప్పటి వరకు 272.0 మిల్లీ మీటర్ల వర్షం కురవాల్సి ఉండగా ఇప్పటి వరకు 189.0 మిల్లీమీటర్ల వర్షం కురిసింది. జిల్లాలో జలవనరుల శాఖ ఆధ్వర్యంలో ఖమ్మం జిల్లాలోని ఖమ్మం సర్కిల్ పరిధిలో 984 చెరువుల్లో 354 చెరువుల్లో 0-25శాతం నీటితో నిండాయి. 289 చెరువులు 25నుంచి 50శాతం నీళ్లు వచ్చాయి. 180 చెరువుల్లో 50 నుంచి 75శాతం నీళ్లు చేరాయి. 75 నుంచి 100శాతం నీటితో నిండిన చెరువులు 122 వరకు ఉన్నాయి. దాదాపు 39 చెరువులకు అధికంగా నీళ్లు వచ్చి చేరుతుండడంతో అలుగులు పారుతున్నాయి. ఖమ్మం, సత్తుపల్లి సర్కిళ్ల పరిధిలో చెరువులు దాదాపు వరదనీటితో నిండిపోయాయి.

ఖమ్మం సర్కిల్ పరిధిలో చెరువుల పరిస్థితి ఇలా..

జిల్లా	0-25%	25-50%	50-75%	75-100%	అలుగుపారుతున్నవి	మొత్తం
ఖమ్మం	354	289	180	122	39	984

మంగళవారం రాత్రి ముంచెత్తింది

ఖమ్మం జిల్లాలో 5.4 సగటు వర్షపాతం నమోదు



మత్తడి పోస్తున్న వైరా రిజర్వాయర్

ఖమ్మం, జూలై 23 (ఆంధ్రజ్యోతి): గడిచిన రెండు రోజులుగా ఖమ్మం జిల్లాలో భారీ వర్షాలు పడుతున్నాయి. మంగళవారం మధ్యాహ్నం నుంచి మొదలైన వర్షం.. అర్ధరాత్రి వరకు దంచికొట్టింది. దీంతో మంగళవారం నుంచి బుధవారం ఉదయం ఎనిమిదిగంటల వరకు సగటున 5.44సెంమీ వర్షపాతం నమోదు కాగా.. అత్యధికంగా మధిరలో 11.3, ఎర్రుపాలెంలో 9.68, కూసుమంచిలో 8.28 సెంమీ నమోదైంది. ముదిగొండలో 6.94, ఖమ్మం రూరల్ మండలంలో 6.52, సింగరేణిలో 6.42, నేలకొండపల్లిలో 6.26, బోనకల్లులో 6.12, తల్లాడలో 5.94, కామేపల్లిలో 4.96, వేంసూరులో 4.68, చింతకాని 4.58, పెనుబల్లి 4.52, ఖమ్మం అర్బన్ పరిధిలో 3.86, వైరాలో 3.36,తిరుమలాయపాలెం 3.12, ఎన్కూరులో 2.86, సత్తుపల్లిలో 1.86 సెంమీ వర్షపాతం నమోదైంది. కాగా వరుసగా పడిన వర్షాలతో జిల్లాలోని చెరువులు జలకళను సంతరించుకున్నాయి. వాగులు, వంకలు పొంగి పొర్లుతున్నాయి. ఖమ్మంలో మున్నేరు ప్రవాహం స్వల్పంగా పెరిగిన క్రమంలో కాల్వొడ్డు నుంచి నాయుడుపేట వైపు అధికారులు రాకపోకలు నిలిపివేశారు. కాగా బుధవారం ఉదయం నుంచి ఎన్కూరు మండలంలో 2.35 సెంమీ వర్షపాతం నమోదు కాగా మిగిలిన మండలాల్లో చిరుజల్లులతో కూడిన వర్షం పడింది. ఇదిలా ఉంటే వైరా రిజర్వాయర్ నిండుకుండను తలపిస్తోంది. రిజర్వాయర్ పూర్తిస్థాయి నీటి మట్టం 18.3అడుగులు దాటి 18.6అడుగులకు చేరింది. దీంతో అలుగుల నుంచి వరదనీరు దిగువకు ప్రవహిస్తోంది.

సర్కారీ చదువులు.. చతికిల!

(5వ పేజీ తరువాయి)

అడ్మిషన్లు తీసుకుని.. కోచింగ్‌ల కోసం ప్రైవేటులో చదువుతున్నారు. దీనివల్ల ఇంజనీరింగ్‌లో పూర్తి ఫీజురీయింబర్స్‌మెంట్ వస్తుందని భావించి ప్రభుత్వ కాలేజీల్లో అడ్మిషన్లు తీసుకుని ప్రైవేటులో విద్యాబోధన సాగిస్తున్నారు. ప్రభుత్వ బడుల్లో ప్రమాణాలు పడిపోవడానికి.. విద్యార్థుల సంఖ్య తగ్గడానికి ఉపాధ్యాయుల తీరు కూడా కారణమన్న విమర్శలున్నాయి. ఉపాధ్యాయులు సమయం పాటించకపోవడం, చాలామంది ఇతర వ్యాపారాల్లో నిమగ్నం కావడం విద్యావ్యవస్థపై ప్రభావం చూపుతోంది. ఈ పరిస్థితులపై ఉన్నత విద్యా శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ యోగితారాణా సమీక్షించాలని, ప్రభుత్వం ద్వారా ప్రభుత్వ విద్యావ్యవస్థ బలోపేతానికి చర్యలు తీసుకోవాలని విద్యార్థులు, తల్లిదండ్రులు, విద్యార్థి సంఘాలు కోరుతున్నాయి.

ఇంకా పలు కాలేజీలు, పాఠశాలల్లో అసౌకర్యాలే

జిల్లాలో పలు కాలేజీలు, పాఠశాలలు అసౌకర్యాల మధ్యనే ఉన్నాయి. ఒకేస్కూల్‌లో కొన్ని భవనాలు కొత్తవి ఉంటే కొన్నిపాతవి కొనసాగుతున్నాయి. వర్షం వస్తే పాఠశాల, కాలేజీల ప్రాంగణాలు బురదమయంగా మారుతున్నాయి. గత ప్రభుత్వ మన ఊరు మన బడి కింద జిల్లాలో పనులకు సుమారు రూ.10కోట్లు ఇంకా చెల్లించాల్సి ఉంది. ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వంలో అమ్మ ఆదర్శకమిటీల పేరుతో పాఠశాలల అభివృద్ధి పనులు జరుగుతున్నాయి. ఇప్పటికి రూ.35కోట్లు పనులుజరగ్గా రూ.23కోట్లవరకు మంజూరయ్యాయి.

ఖమ్మానికి యూనివర్సిటీ కలేనా

జిల్లా కేంద్రం ఖమ్మంలో జనరల్ యూనివర్సిటీ ఏర్పాటు చేయాలన్న ప్రతిపాదన ఎప్పటినుంచో ఉంది. అన్ని ఉమ్మడి జిల్లాల కేంద్రాల్లో యూనివర్శిటీలుండగా.. ఏపీ, తెలంగాణకు సరిహద్దున ఉన్న ఖమ్మంలో జనరల్ యూనివర్సిటీ ఏర్పాటుచేయాలని విద్యార్థి సంఘాలు ఎన్నో ఏళ్లుగా డిమాండ్ చేస్తున్నాయి. ప్రస్తుతం కాకతీయ యూనివర్సిటీ పరిధిలోనే ఖమ్మం జిల్లా విద్యావ్యవస్థ నడుస్తోంది. ఇక్కడ యూనివర్సిటీ ఏర్పాటైతే ఉమ్మడి ఖమ్మంతో పాటు పొరుగున ఉన్న సూర్యాపేట, మహబూబాబాద్, ఏపీలోని పలు జిల్లాల వారికి ఉన్నత విద్య అందుబాటులోకి రానుంది.

ఎర్త్‌సైన్స్ వర్సిటీని ప్రపంచ స్థాయిలో తీర్చిదిద్దాలి



విద్యాశాఖకు చెందిన రాష్ట్ర ఉన్నతాధికారులతో మంత్రి తుమ్మల నాగేశ్వరరావు

(5వ పేజీ తరువాయి)

రాష్ట్ర ప్రభుత్వానికి సమర్పించారని, ఎమ్మెల్యేల సహకారంతో ప్రభుత్వం మద్దతు తీసుకురాగలిగామని తెలిపారు. అత్యున్నత స్థాయికి ఈ విశ్వవిద్యాలయం ఎదగాలంటే వైస్ చాన్స్‌లర్ డాక్టర్ యోగితారాణా లాంటి అనుభవజ్ఞులైన అధికారుల పర్యవేక్షణ ఎంతో కీలకమని ఆయన అభిప్రాయపడ్డారు. ఈ ప్రాజక్టు కోసం కేటాయించిన 300 ఎకరాల భూమిలో, మూడు సంవత్సరాల్లో శాశ్వత భవనాలు, అవసరమైన వసతులతో కూడిన యూనివర్సిటీగా అభివృద్ధి చేయనున్నట్టు వెల్లడించారు. ముఖ్యమంత్రితో చర్చించిన అనంతరం నిధులను కేటాయిస్తామని పేర్కొన్నారు.


కొత్తగూడెం ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు మాట్లాడుతూ జిల్లాలో డాక్టర్ మన్మోహన్ సింగ్ ఎర్త్‌సైన్స్ యూనివర్సిటీ ప్రారంభించడం జిల్లా అభివృద్ధికి శుభ పరిణామమన్నారు. ఈ విశ్వ విద్యాలయం దేశంలోని విద్యార్థులకు తమ విద్యా ప్రమాణాలు పెంచుకోవడానికి, మెరుగైన ఉద్యోగ అవకాశాలు సాధించటానికి ఎంతగానో తోడ్పడుతుందన్నారు.

విద్యాశాఖ కార్యదర్శి యోగితారాణా మాట్లాడుతూ ఈ విద్యా సంవత్సరం నుంచి యూజీ, పీజీ కోర్సుల్లో ప్రవేశాలు ప్రారంభమవుతాయని, రాబోయే మూడేళ్లలో అన్ని కోర్సులను ప్రవేశపెడతామన్నారు. విద్యార్థులు భూమిపై అవగాహన, భూమికి సంబంధించి అన్ని పరిశోధనలకు సంబంధించిన కోర్సులను నేర్చుకోవడం ద్వారా ఉద్యోగ అవకాశాలు మెరుగ్గా ఉంటాయన్నారు. ఎర్త్‌సైన్స్ యూనివర్శిటీలో విద్యార్థులకు సౌకర్యాలు, వివిధ రకాల కోర్సులు తదితర సదుపాయాల కల్పనకు వివిధ దేశాల విశ్వ విద్యాలయాల సమన్వయంతో రూపొందిస్తామని, దీనికి గాను మూడు కమిటీలను ఏర్పాటు చేశామన్నారు.

సాంకేతిక విద్యా కమిషనర్ దేవసేన మాట్లాడుతూ గొప్ప వ్యక్తి డాక్టర్ మన్మోహన్‌సింగ్ పేరిట ఏర్పాటైన ఎర్త్‌సైన్స్ యూనివర్సిటీని ప్రారంభించడం రాష్ట్రానికే గర్వకారణమన్నారు. రాముడు కాలు మోపిన ఈ భూమిలో ఈ యూనివర్సిటీ ఏర్పాటు చేయడం, దేశంలోనే వివిధ రంగాల్లో నిపుణులను కమిటీల్లో సభ్యులుగా చేయడం ద్వారా అంతర్జాతీయ ప్రమాణాలతో పూర్తిస్థాయి యూనివర్సిటీగా రూపుదిద్దేందుకు కృషి చేస్తామన్నారు. కార్యక్రమంలో కాకతీయ, బీఆర్ అంబేద్కర్ యూనివర్సిటీల వీసీలు ప్రతాప్‌రెడ్డి, ఘంటా చక్రపాణి, భద్రాద్రి కొత్తగూడెం కలెక్టర్ జితేష్ వి పాటిల్, రాష్ట్ర ఉన్నత విద్యా మండలి చైర్మన్ బాలకృష్ణారెడ్డి, ప్రొఫెసర్ శ్రీరాం వెంకటేష్, మన్మోహన్‌సింగ్ ఎర్త్‌సైన్స్ రిజిస్ట్రార్ ప్రొఫెసర్ రాంచంద్రన్, రూసా ప్రతినిధి సౌందర్య జోసఫ్, విద్యాశాఖలోని ఇతర అధికారులు పాల్గొన్నారు.

యూనివర్సిటీ భూములకు రక్షణ కల్పించండి

అధికారులకు మంత్రి తుమ్మల ఆదేశాలు



యూనివర్సిటీ మ్యాప్

కొత్తగూడెం ఎడ్యుకేషన్, జూలై 23 (ఆంధ్రజ్యోతి) : డాక్టర్ మన్మోహన్‌సింగ్ ఎర్త్‌సైన్స్ యూనివర్సిటీకి సంబంధించిన భూములకు రక్షణ కల్పించాలని, అవి అన్యాక్రాంతం కాకుండా ప్రహరీ నిర్మాణంపై దృష్టి పెట్టాలని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అధికారులను ఆదేశించారు. బుధవారం యూనివర్సిటీ ప్రాంగణంలో ఆయన అధికారులతో చర్చించారు. యూనివర్సిటీకి ప్రస్తుతం 309.75ఎకరాల భూమి ఉన్నట్టు అధికారులు చెబుతున్నారని, అవి కబ్జాలు కాకుండా అన్ని చర్యలు తీసుకోవాలని మంత్రి తుమ్మల సూచించారు. సమావేశంలో వీసీ డాక్టర్ యోగితారాణా, కమిషనర్ దేవసేనా కాకతీయ యూనివర్సిటీ అధికారులు తదితరులు పాల్గొన్నారు. అనంతరం మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఇల్లెందు క్రాస్ రోడ్‌లోని టూరిజం హోటల్‌ను పరిశీలించారు. హోటల్ నిర్మాణ పనులను త్వరితగతి న పూర్తి చేయాలని, ఆగస్టులో సీఎం చేతుల మీదుగా ఎర్త్‌సైన్స్ యూనివర్సిటీ, టూరిజం హోటల్‌ను ప్రారంభించే విధంగా అన్ని పనులను పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు.

ఉల్లాస భరితం... వెన్నెల జలపాతం



పరవళ్లుతొక్కుతున్న వెన్నెల జలపాతం

మణుగూరు, జూలై 23 (ఆంధ్రజ్యోతి) : చుట్టూ దట్టమైన అడవి.. గుట్టపై నుంచి తెల్లని పాలవంటి జలధార ఉవ్వెత్తున ఎగసి పడుతూ.. నేలకు తాకే సుమనోహర దృశ్యం.. ఒక్క సారిగా ఈ దృశ్యం కళ్లముందు కనబడితే ఆ కనులకు మనసుకు కలిగే ఆనందం వర్ణనాతీతం.. ప్రకృతి ఒడి నుండి సహజ సిద్ధంగా మణుగూరులోని రథం గుట్టల మధ్య నుంచి పారే ఈ జలపాతమే వెన్నెల జలపాతం.. వర్షాలు జోరుగా కురిశాయంటే చాలు అందరి దృష్టి ఈ జలపాతం వైపుకే మరలుతొంది. మణుగూరు పట్టణ పరిసర ప్రాంతాల నుంచే కాకుండా అశ్వాపురం, పినపాక, కరకగూడెం, భద్రాచలం, కొత్తగూడెం ప్రాంతాల నుంచి కూడా ఇక్కడికి ఈ జలపాతాన్ని చూసి అందులో కాసేపు సేద తీరేందుకు పర్యాటకులు ఉత్సాహాన్ని చూపుతారు. చిన్నా పెద్ద ఇలా ఇంటిల్లిపాది ఇక్కడికి చేరుకుని పచ్చని అటవి ప్రాంతంలో జల ఝరుల సవ్వడిని వింటూ హాయిగా పరవశించి పోతుంటారు. దాదాపు వంద ఆడుగుల ఎత్తు నుంచి జాలువారే జలపాతం కింద స్నానాలు చేసి కాసేపు సందడిగా సమయాన్ని గడిపి వెలుతున్నారు. గత రెండు రోజులుగా కురిసిన భారీవర్షానికి కనువిందు చేస్తూ ఉప్పెనలా వెన్నెల జల పాతం తన అందచందాలను ఇలా పర్యాటకులకు దర్శనమిస్తోంది. గతంలో ఇక్కడికి చేరుకోవాలంటే రాళ్లరప్పల మధ్య నడుచుకుంటూ దాదాపు రెండు కిలోమీటర్ల దూరం వెల్లాల్సి వచ్చేది. కానీ నడిచేందుకు వీలు గా ఫారెస్టు శాఖ అధికారులు అర్బన్ పార్కుగా ఈ ప్రాంతాన్ని తీర్చిదిద్దారు. చక్కని రోడ్డు సదుపాయాన్ని ఏర్పాటు చేశారు. దీంతో పర్యాటకుల సంఖ్య కూడా గణనీయంగా పెరిగింది.

కాంగ్రెస్‌లోకి కొండబాల?

(5వ పేజీ తరువాయి)

సత్సంబంధాలున్నాయి. ఈఇద్దరూ కూడా వైరా మండలానికి చెందిన వారే. వైరా మండలంలోని కొండకొడిమ గ్రామానికి చెందిన కొండబాల ఐదున్నర దశాబ్దాలుగా రాజకీయాల్లో కొనసాగుతున్నారు. విద్యార్థి దశ నుంచే కాంగ్రెస్ రాజకీయాల్లో చురుగ్గా వ్యవహరించిన ఆయన డిగ్రీ చదువుతున్న సమయంలోనే కొండకొడిమ సర్పంచ్‌గా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. 1995వరకు సర్పంచ్ పదవిలో కొనసాగిన ఆయన మధిర తాలూకా మార్కెటింగ్ సొసైటీ అధ్యక్షుడిగా, ఎల్ఎంబీ డైరెక్టర్‌గా పనిచేశారు. 1981లో మధిర సమితికి పోటీచేసి స్వల్ప ఓట్ల తేడాతో ఓడిపోయారు. కాంగ్రెస్ జిల్లా ప్రధాన కార్యదర్శిగా కూడా పనిచేసిన కొండబాల 1985 జనవరిలో కాంగ్రెస్‌ను వీడి తెలుగుదేశంలో చేరారు. టీడీపీ నుంచి డీసీసీబీ చైర్మన్‌గా, భద్రాచలం ట్రస్టు బోర్డు చైర్మన్‌గా, మధిర ఎమ్మెల్యేగా పనిచేశారు. అతర్వాత ఉమ్మడి ఖమ్మంజిల్లా టీడీపీ అధ్యక్షుడిగా పనిచేశారు. 2014లో రాష్ట్ర ఆవిర్భావం తర్వాత టీడీపీని వీడి బీఆర్ఎస్‌లో చేరారు. 2016 నుంచి 2023వరకు రాష్ట్ర విత్తనాభివృద్ధి సంస్థ చైర్మన్‌గా పనిచేశారు. అలాగే మధిర నియోజకవర్గ టీడీపీ ఇన్‌చార్జ్‌గా, బీఆర్ఎస్ ఇన్‌చార్జ్‌గా కొన్ని సంవత్సరాలు పనిచేశారు. ప్రస్తుతం ఉన్న రాజకీయ పరిస్థితుల నేపథ్యంలో ఆయన కాంగ్రెస్‌లో చేరేందుకు అటు భట్టి విక్రమార్కతో హైదరాబాద్‌లో భేటీ అయ్యారని, ఇటు మధిర, వైరా నియోజకవర్గాల్లోని తన అనుచరులతో ఖమ్మంలోని తన నివాసంలో మంతనాలు సాగిస్తున్నారని తెలుస్తోంది. ఈ క్రమంలో తాను బీఆర్ఎస్‌ను వీడి కాంగ్రెస్‌లో చేరడమే తరువాయని కొండబాల ఇప్పటికే తన అనుచరులకు స్పష్టం చేశారని సమాచారం. అయితే కొందరు నాయకులు తాము టీడీపీ, బీఆర్ఎస్‌లో ఉన్నప్పటి నుంచి కాంగ్రెస్ తోనే పోరాడామని అలాంటి పార్టీలో చేరితే తామెలా పనిచేయాలని అభిప్రాయపడినట్టు తెలిసింది. ఈ నేపథ్యంలో కాంగ్రెస్‌లో చేరికకు చింతకాని, బోనకల్, ముదిగొండ మండలాలకు చెందిన కొందరు ముఖ్యనాయకులతో పాటు నాయకులు, మాజీ ప్రజాప్రతినిధులు సిద్ధమయ్యారని సమాచారం. ఇక మధిర నియోజకవర్గంలోని ఆయనకు ముఖ్య అనుచరుడిగా ఉన్న మధిర మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ చావా రామకృష్ణ సహా పలువురు ఇప్పటికే కాంగ్రెస్‌లో చేరారు.

నాణ్యమైన విద్యను అందించాలి

మెనూ ప్రకారం భోజనం అందించాలి

సమగ్ర శిక్ష అభియాన్ రాష్ట్ర జాయింట్ డైరెక్టర్ వెంకటనర్సమ్మ



జూలూరుపాడు కేజీబీవీలో బాలికల సామర్థ్యాలను పరిశీలిస్తున్న సమగ్రశిక్ష అభియాన్ రాష్ట్ర జాయింట్ డైరెక్టర్ వెంకటనర్సమ్మ

జూలూరుపాడు, జూలై 23(ఆంధ్రజ్యోతి): కేజీబీవీలలోని బాలికలకు నాణ్యమైన విద్యను అందించాలని, వారి విద్యా సామర్థ్యాలను పెంపొందించే విధంగా ఉపాధ్యాయులు కృషిచేయాలని సమగ్ర శిక్ష అభియాన్ రాష్ట్ర జాయింట్ డైరెక్టర్ వెంకటనర్సమ్మ ఉపాధ్యాయ సిబ్బందికి సూచించారు. బుధవారం జూలూరుపాడులోని కేజీబీవీని ఆమె ఆకస్మికంగా సందర్శించారు. స్టోర్‌రూం, భోజన పదార్థాలను, వంట గది, మరుగుదొడ్లను ఆమె పరిశీలించారు. డిజిటల్ తరగతులను పరిశీలించి భోదన తీరు గురించి అడిగి తెలుసుకున్నారు. 8వ తరగతి బాలికలలో గణిత సామార్థ్యాలను పరిశీలించారు. కొంతమంది బాలికలు వెనకబడి ఉండటంతో వారిలో సామర్థ్యాలను పెంపొందించాలని గణిత ఉపాధ్యాయురాలును ఆదేశించారు. మెనూ ప్రకారం భోజన పదార్థాలు అందుతున్నాయా అని బాలికలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం ఆమె మాట్లాడుతూ మెనూ ప్రకారం భోజన పదార్థాలను అందించాలని తెలిపారు. ప్రభుత్వం అందిస్తున్న సదుపాయాలను సద్వినియోగం చేసుకుని బాలికలు కష్టపడి చదివి ఉద్యోగాలను సాధించాలన్నారు. ఈ కార్యక్రమంలో కేజీబీవీ స్టేట్ కోఆర్డినేటర్ శిరీష, ఎంఈఓ బి.జుంకీలాల్, పాఠశాల ప్రత్యేకాధికారి పద్మజ తదితరులు పాల్గొన్నారు.

వాడీవేడిగా కేఎంసీ కౌన్సిల్ సమావేశం

- పలు అంశాలపై విస్తృత చర్చ
- ఒక్కో పనికి 11సార్లు టెండర్లా?
- వాగ్వాదానికి దిగిన బీఆర్ఎస్, కాంగ్రెస్ కార్పొరేటర్లు
- సముదాయించిన మేయర్, కమిషనర్
- ఉద్యోగులకు వరాల జల్లు


కౌన్సిల్ సమావేశంలో మాట్లాడుతున్న మేయర్ నీరజ, పక్కన కమిషనర్ అభిషేక్ అగస్త్య

ఖమ్మం కార్పొరేషన్, జూలై 23 (ఆంధ్రజ్యోతి): పలు అంశాలపై చర్చించడంతో పాటు పలు అభివృద్ధి పనులకు నిధుల ఆమోదానికి బుధవారం ఖమ్మం నగర పాలక సంస్థ కార్యాలయంలో నిర్వహించిన పాలకవర్గ సమావేశం వాడీవేడిగా సాగింది. గంటపాటు జరిగిన ఈ సమావేశంలో ప్రధాన సమస్యలపై చర్చించే క్రమంలో అధికార, ప్రతి పక్ష సభ్యులు వాగ్వాదానికి దిగారు. దీంతో మేయర్ పునుకొల్లు నీరజ, కమిషనర్ అభిషేక్ అగస్త్య జోక్యం చేసుకొని కాంగ్రెస్, బీఆర్ఎస్ కార్పొరేటర్లను సముదాయించారు. కాగా మరో ఏడాదిలో పాలకవర్గం ముగుస్తుండటంతో క్షేత్రస్థాయిలోని ఉద్యోగులకు వరాల జల్లు కురిపిస్తూ పలు ఆమోదాలు తెలిపారు.


హాజరైన కార్పొరేటర్లు

ఇందిరమ్మ ఇళ్లు, ప్లాస్టిక్, స్వచ్ఛత అవార్డులపై..

మేయర్ పునుకొల్లు నీరజ అధ్యక్షతన జరిగిన ఈ కౌన్సిల్ సమా వేశంలో ప్రతిపాదనలను ఇరు పక్షాలు, వామపక్ష పార్టీల కార్పొరేటర్లు ఆమోదించారు. ఈ సందర్భంగా బీఆర్ఎస్ కార్పొరేటర్లు ఇందిరమ్మ ఇళ్ల మంజూరు, ప్లాస్టిక్ నియంత్రణ చర్యలు, ఖమ్మం నగరానికి వచ్చిన అవార్డులపై ప్రశ్నించారు.ఇందిరమ్మ ఇళ్ల కమిటీల్లో డివిజన్లలో కార్పొరేటర్లను చైర్మన్‌గా నియమించారని, కానీ సభలు పెట్టకుండా ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేశారని ప్రశ్నించారు. అందుకు స్పందించిన కాంగ్రెస్ కార్పొరేటర్లు బీఆర్ఎస్ ప్రభుత్వంలో డబుల్ బెడ్ రూమ్ ఇళ్లు ఎలా మంజూరు చేశారని ప్రతిదాడి చేశారు.ఆ నాడు ఇళ్లు మంజూరు చేసిన వాటిలో మీరు కూడా ఉన్నారు కదా అని బీఆర్ఎస్ కార్పొరేటర్లు, కాంగ్రెస్‌లో చేరిన మాజీ బీఆర్ఎస్ కార్పొరేటర్లతో అనటంతో చర్చ తీవ్ర స్థాయిలోకి వెళ్లింది. ప్లాస్టిక్ నియంత్రణలో గత ప్రభుత్వంలో ఖమ్మం నగరానికి 6వ స్థానం రాగా.. ఇప్పుడు 60వ స్థానానికి చేరిందన్నారు. మేయర్ పునుకొల్లు నీరజ మాట్లాడుతూ ఖమ్మం నగరంలో స్పెషల్ డ్రైవ్ చేపట్టి ప్లాస్టిక్ కవర్లు అమ్మకాలు జరిపే వారిపై కఠినంగా జరిమానాలు, కేసులు నమోదు చేయాలని అందుకు తాను కూడా వస్తానని పేర్కొన్నారు. దీంతో స్పందించిన కార్పొరేటర్ కమర్తపు మురళీ ఖమ్మంలో ప్లాస్టిక్ కవర్లు అమ్మకాలు జరిపే వ్యాపారులపై చర్యలు తీసుకుంటే ప్రయోజనం లేదని, కేంద్ర ప్రభుత్వం నుంచే చట్టం తేవాలని చెప్పటంతో చర్చ వాగ్వాదానికి దారి తీసింది. అవార్డులు రాకపోవటానికి గల కారణాన్ని కమిషనర్ అభిషేక్ అగస్త్య వివరించారు.

ఒక్కో పనికి 11సార్లు టెండర్లు

ఖమ్మం నగరంలో ఒక్క రహదారి నిర్మాణం చేయాలంటే 11 సార్లు టెండర్లు పిలిచే పరిస్థితి ఎందుకు వచ్చిందని కార్పొరేటర్లు ఇంజనీరింగ్ అధికారులను నిలదీశారు. గతంలో ఒకటి లేదా రెండు సార్లు మాత్రమే టెండర్లు పిలిచేవారని ఇటువంటి పరిస్థితి ఇప్పుడేందుకు వచ్చిందని ప్రశ్నించారు. ఇళ్లు ఉండేచోట రహదారులు ఎందుకు వేయటం లేదని ప్రశ్నించారు. దీంతో స్పందించిన ఈఈ కృష్ణలాల్ మాట్లాడుతూ 8 పనులకు 12 సార్లు, 4పనులకు 4 సార్లు టెండర్లు పిలిచినా కాంట్రాక్టర్లు ముందుకు రావటం లేదన్నారు. దీంతో స్పందించిన కమిషనర్ అభిషేక్ అగస్త్య మాట్లాడుతూ ఇప్పటికే తాను రెండు సార్లు కాంట్రాక్టర్లతో సమావేశాలు ఏర్పాటు చేయటం జరిగిందన్నారు.

ఉద్యోగులకు వరాల జల్లు

ఏడాది లోపుగా ఖమ్మం నగర పాలక సంస్థ పాలకవర్గం పదవీ కాలం ముగుస్తుండటంతో ఉద్యోగులకు వరాల జల్లును కురిపించేందుకు, కేఎంసీపై ఆర్థిక భారం మోపేందుకు కౌన్సిల్ సమావేశంలో నిర్ణయాలు జరిగినట్లు ఆరోపణలు వచ్చాయి. ఒక వైపు స్వచ్ఛతా అవార్డులు రాలేదని కార్పొరేటర్లు గోడవలు చేస్తుంటే ఎన్విరాన్‌మెంట్ అధికారికి ఏకంగా వేతనాలు పెంచారు. పారిశుధ్యం బాగోలేదని, వార్డు ఆఫీసర్లు పర్యవేక్షణ చేయాలని, కార్పొరేటర్లు గగ్గోలు పెడితే ఆరోపణలు ఎదుర్కొంటున్న జవాన్లకు నెలకు 60 లీటర్ల పెట్రోల్ సౌకర్యంపై తీర్మానించారు. పదేళ్లుగా వాటర్ వర్క్ చేస్తున్న మరో 12మంది కార్మికులను అవుట్ సోర్సింగ్‌లోకి తీసుకోవాలని సీడీఎంఏకు పంపాలని నిర్ణయించారు. వీటితో పాటుగా మరికొంత మంది సిబ్బంది వేతనాలు పెంచినట్లు సమాచారం.


మార్చ్‌ఫాస్ట్ చేస్తున్న మహబూబ్ నగర్ జిల్లా విద్యార్థులు

విద్యార్థుల ఉన్నతికి నవోదయ బాటలు

- పాలేరు జవహర్ నవోదయ విద్యాలయ ప్రిన్సిపాల్ శ్రీనివాసులు
- అట్టహాసంగా రాష్ట్రస్థాయి క్లస్టర్ మీట్ ప్రారంభం
- హాజరైన పది జిల్లాల విద్యార్థులు


కబడ్డీ ఆడుతున్న విద్యార్థులు

కూసుమంచి, జూలై 23 (ఆంధ్రజ్యోతి): చదువుతోపాటు ఆటలకు అత్యంత ప్రాధాన్యమిస్తూ విద్యార్థుల సర్వతోముఖాభివృద్ధికి నవోదయ విద్యాలయాలు బాటలు వేస్తున్నాయని పాలేరు నవోదయ విద్యాలయ ప్రిన్సిపాల్ శ్రీనివాసులు తెలిపారు. అలాంటి విద్యాలయాల్లో సీటు సాధించిన విద్యార్థులు ప్రతి అవకాశాన్ని అందిపుచ్చుకుని ఉన్నత శిఖరాలు అధిరోహించాలని ఆకాంక్షించారు. బుధవారం కూసుమంచి మండలం పాలేరు జవహర్ నవోదయ విద్యాలయంలో రాష్ట్రస్థాయి క్లస్టర్‌స్థాయి ఆటలపోటీలు ప్రారంభమయ్యాయి. ఈ పోటీలను ప్రిన్సిపాల్ క్రీడాజ్యోతిని వెలిగించి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ క్రీడల్లో గెలుపు ఓటములు సహజమని, విద్యార్థుల్లో మానసిక ఉల్లాసానికి, నాయకత్వ లక్షణాలు పెంపొందించేందుకు క్రీడలు దోహదపడుతాయని అన్నారు. ప్రతి విద్యార్థి ఉత్తమపౌరులుగా తయారుకావాలని, తల్లిదండ్రుల కలలు సాకారం చేయాలని, సమాజానికి ఏదో ఒక విధంగా సేవ చేయాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో వైస్‌ప్రిన్సిపాల్ సాంబశివరావు, పీఈటీ కృష్ణ పాల్గొన్నారు. కరీంనగర్, వరంగల్, నిజామాబాద్, మెదక్, నల్గొండ, రంగారెడ్డి, మహబూబ్‌నగర్, ఆదిలాబాద్ జిల్లాలతో పాటు ఆతిథ్య ఖమ్మం జిల్లా పాలేరు నవోదయ విద్యాలయాలకు చెందిన సుమారు 350మంది హాజరయ్యారు. మూడు విభాగాల్లో పోటీలు జరుగనున్నాయి. కబడ్డీ, ఖోఖో, బ్యాడ్మింటన్, టేబుల్ టెన్నిస్, చదరంగం, యోగా పోటీలు జరుగుతుండగా, ఆయా క్రీడల్లో ప్రతిభ కనబర్చిన వారిని రీజనల్‌మీట్‌కు ఎంపిక చేయనున్నారు. గురువారంతో క్రీడలు ముగుస్తాయి.

అక్షరాలు నేర్వాలంటే..

ఆరు కిలోమీటర్లు నడవాల్సిందే..

కొండతోగు గిరిజన విద్యార్థుల కష్టాలు తీరేదెన్నడో?

వాగులు.. వంకలు దాటి పొలాల గట్ల మీద నడుస్తూ డొంకలను దాటితేనే వారికి నాలుగు అక్షరాలు వచ్చేది. అక్షరాలు నేర్వాలంటే ఆ గిరిపుత్రులు పడే కష్టాలు వర్ణనాతీతం. ఏళ్లుగా వారు పడుతున్న ఇబ్బందులు అటు అధికార యంత్రాంగానికి.. ఇటు ఐటీడీఏకు ఏమాత్రం పట్టడం లేదు. అయ్యా మా పల్లెలో పాఠశాల ఏర్పాటు చేయండంటూ గిరిజనులు వేడుకుంటున్నా.. విద్యాశాఖ అధికారులు మాత్రం పట్టించుకోవటం లేదు. అయ్యా.. మాకు బడి అంటే చూద్దాంలే అనేవారే తప్ప పట్టించుకునేవారే లేరంటూ చిన్నారుల తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వారి కష్టాలపై ప్రత్యేక కథనం...


బడికి వెళ్లేందుకు వాగు దాడుతున్న విద్యార్థులు

అశ్వారావుపేట రూరల్, జూలై 23 (ఆంధ్రజ్యోతి): అశ్వారావుపేట మండలంలోని మారుమూల గిరిజన గ్రామం కొండతోగు. ఇక్కడ 50 కుటుంబాలు, దాదాపు 200మంది వరకు జనాభా ఉన్నారు. ఈ గ్రామంలో ఒకటి నుంచి ఐదువరకు విద్యనభ్యసించే విద్యార్థులు 20 మందికిపైగానే ఉన్నారు. కానీ ఇక్కడ సర్కారు బడి లేదు. ఇక్కడి విద్యార్థులు 3 కిలోమీటర్ల దూరంలో ఉన్న పండువారిగూడెం పాఠశాలకు వెళ్లి చదువుకుంటున్నారు. ఎండైనా.. వానైనా.. చిన్నారులు నిత్యం రాను పోను ఆరు కిలోమీటర్లు నడవాల్సిందే. కొండతోగు నుంచి పండువారిగూడెం గ్రామానికి వెళ్లాలంటే రెండు మార్గాల్లో వెళ్లవచ్చు. ఒకటి కాలినడకన.. మరోటి మల్లాయిగూడెం, నాగులగుంపు మీదుగా 10 కిలోమీటర్లు ప్రయాణించాలి. వర్షాలు వచ్చి వాగులు పొంగితే చిన్నారులు ఇంటి వద్దే ఉండాలి.

ఎవరిని వేడుకున్నా ఫలితం శూన్యమే

కోట్ల రూపాయలు వెచ్చించి గ్రామాలకు మౌలిక సదుపాయాలు కల్పించే పాలకులకు ప్రతీ గ్రామంలో పాఠశాల ఏర్పాటుపై పట్టింపేలేదు. తమ గ్రామంలో పాఠశాలను ఏర్పాటు చేయాలని గ్రామస్థులు వేడుకోని అధికారి గాని, ప్రజాప్రతినిధి గాని లేరని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పిల్లలున్నా లేకున్నా ఎక్కడ పడితే అక్కడ పాఠశాలను ఏర్పాటు చేసే ఐటీడీఏ అధకారులు కూడా ఈ గ్రామంలో బడి ఏర్పాటుపై దృష్టి పెట్టడం లేదు.

పట్టుతప్పిన పట్టణ పారిశుధ్యం

స్వచ్ఛ సర్వేక్షణ్‌లో ఉమ్మడి జిల్లా వెనుకబాటు
7 నుంచి 60వర్యాంకుకు దిగజారిన ఖమ్మం

ఖమ్మం కార్పొరేషన్, జూలై 23(ఆంధ్రజ్యోతి): పట్టణ పారిశుధ్య నిర్వహణ పట్టుతప్పిందని స్వచ్ఛ సర్వేక్షణ్ ర్యాంకులతో తేటతెల్లమవుతోంది. గతంలో ఎన్నడూ లేని విధంగా ఖమ్మం నగర పాలక సంస్థ ర్యాంకు దిగజారిపోయింది. సత్తుపల్లి, మధిర, వైరా మున్సిపాలిటీలు కొంత మెరుగ్గా ఉన్నాయి. భద్రాద్రి జిల్లా మున్సిపాలిటీలు పర్వాలేదనిపించాయి. ఖమ్మం నగర పాలక సంస్థ, ఇల్లెందు మున్సిపాలిటీలు మినహా మిగిలిన మున్సిపాలిటీలు 2023 కంటే 2024లో ఎక్కువ మార్కులను సాధించినా అవార్డు రేస్‌లోకి రాలేక పోయాయి. గతేడాది ఖమ్మం నగర పాలక సంస్థ రాష్ట్రంలో 7వ స్థానం రాగా ఇప్పుడు 60కు చేరింది. జాతీయ స్థాయిలో గతేడాది 141వ స్థానం రాగా ఇప్పుడు 373కు చేరింది. ఉమ్మడి జిల్లాలో ఒక్క మున్సిపాలిటీకి కనీస గుర్తింపు రాలేదు.

మున్సిపాలిటీ	ర్యాంకు	మార్కులు
పాల్వంచ	49	7,483
కొత్తగూడెం	65	7,015
ఇల్లెందు	93	6,143
ఖమ్మం	60	7,151
సత్తుపల్లి	95	6,099
మధిర	113	5,550
వైరా	129	4,763

గంజాయి ఉచ్చులో మైనర్లు!

(5వ పేజీ తరువాయి)

గుర్తించగా.. వీరిలో మైనర్లు కూడా ఉన్నారని సమాచారం. వీరందరికీ అప్పట్లో కౌన్సెలింగ్ ఇచ్చి పంపగా.. వారి ఇటీవల సమన్లు జారీ అయ్యాయని తెలిసింది. అప్పటి సంఘటన ఇప్పటికీ ప్రధాన చర్చగానే ఉంది.

సర్వత్రా ఆందోళన....

గంజాయి విక్రయం, గంజాయి తాగడం లాంటి సంఘటనలు ఇటీవల కాలంలో తగ్గినట్టు అనిపించినా.. రెండు రోజులుగా జరుగుతున్న పరిణామాలతో సర్వత్రా ఆందోళన వ్యక్తమవుతోంది. సత్తుపల్లి ప్రాంతంలో గంజాయి మహమ్మారి తీవ్ర కలకలం సృష్టిస్తోంది. గతంలో పట్టణంలో కొందరు ప్రముఖుల పిల్లలకు గంజాయి కేసుకు సంబంధించి కౌన్సెలింగ్ ఇచ్చిన విషయాన్ని మరువకముందే.. మరోసారి గంజాయి విక్రేతలను పోలీసులు అదుపులోకి తీసుకోవటంతో తల్లిదండ్రులు మరింత ఆందోళన చెందుతున్నారు. యుక్త వయస్సులో ఉన్న తమ పిల్లలను మత్తుబారిన పడకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలపై దృష్టిపెడుతున్నారు. పోలీసులు కూడా అప్రమత్తంగా ఉండాలని వారికి సూచిస్తున్నారు.

అనుమానాస్పదంగా వ్యక్తి మృతి

ఇల్లెందురూరల్, జూలై23(ఆంధ్రజ్యోతి): అనుమానాస్పదంగా వ్యక్తి మృతి చెందిన సంఘటన మండలంలోని ఏపెలగడ్డతండాలో జరిగింది. గ్రామస్థులు, కుటుంబసభ్యుల కథనం మేరకు ఏపెలగడ్డతండాకు చెందిన ధరావత్ రమేష్(33) బుధవారం ఉదయం గ్రామ సమీపంలోని చెట్టుకు ఉరి వేసుకోని అనుమానాస్పదంగా మృతి చెందాడు. 11ఏళ్ల క్రితం 9వమైలు తండాకు చెందిన ఊర్మిలతో వివాహం జరగగా వారికి కుమా ర్తె, కుమారుడు ఉన్నారు. ఇరువురి మధ్య కొంతకాలంగా మనస్పర్థలు ఏర్పడంతో భార్య పుట్టింటిలోనే ఉంటుంది. ఇటీవల పెద్దమనుషులు భార్యభర్తల మధ్య రాజీ చేసి కాపురానికి పంపారు. ఈక్రమంలో రెండు రోజుల క్రితం వారి మధ్య గోడవలు జరిగాయని గ్రామస్థులు తెలుపుతున్నారు. మృతి చెందిన రమేష్ ఒంటిపై రక్తపు మరకలు, గాయాలు ఉన్నాయని గ్రామస్థులు తెలుపుతున్నారు. రమేష్ మృతిపై అనుమానాలు ఉన్నాయని బంధువులు, గ్రామస్థులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.

ఈతకు వెళ్లి యువకుడు...

బూర్గంపాడు, జూలై 23(ఆంధ్రజ్యోతి): స్నేహితులతో కలిసి ఈతకు వెళ్లిన యువకుడు ప్రమాదవశాత్తు సీతారామప్రాజెక్టు కాలువలో పడి మృతి చెందాడు. ఈ ఘటన మంగళవారం పాతపినపాక వద్ద చోటుచేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. మండల పరిధిలోని పినపాకపట్టీనగర్ గ్రామానికి చెం దిన బొర్రా శివ(16)అనే యువకుడు మరో ఇరువురు స్నేహితులతో కలిసి బుధవారం సాయంత్రం పాత పినపాక సమీపంలోని సీతారామ ప్రాజెక్టు కాలువలో ఈతకు వెళ్లారు. వీరిలో శివ, నందు అనే ఇరువురు కాలువలో ఈతకు దిగగా శివ గల్లంతయ్యాడు. గమనించిన స్నేహితులు కాపాడేందుకు ప్రయత్నించిన ఫలితం లేకపోవడంతో, బంధువులకు సమాచారం అందించారు. బాధిత కుటుంబసభ్యులు, గ్రామస్థులు కాలువలో గాలింపు చర్యలు చేపట్టగా మృతదేహం లభ్యమైంది. మృతుడు గత ఏడాది పదో తరగతి పూర్తి చేసి ఇంటి వద్దనే ఉంటున్నట్లు తెలుస్తోంది. పోలీసులు ప్రమాదంపై ఆరా తీస్తున్నారు. బాధిత కుటుంబసభ్యుల రోదనలు మిన్నంటాయి.

రైలు నుంచి జారిపడి వ్యక్తి..

ఖమ్మం ఖానాపురంహవేలి, జూలై 23(ఆంధ్రజ్యోతి): రైలు నుంచి జారి పడి వ్యక్తి మృతి చెందిన సంఘటన బుధవారం ఖమ్మం నగరంలోని ధంసలాపురం ప్రాంతంలో జరిగింది. రైల్వే పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ప్రకారం పశ్చిమ గోదావరి జిల్లా భీమవరానికి చెందిన తామడ రాంబా బు(25) అదే ప్రాంతానికి చెందిన ఓ వృద్ధుడిని రైల్లో హైదరాబాద్ ఆసుపత్రికి తీసుకెళ్లే క్రమంలో ఖమ్మం నగరంలోని ధంసలాపురం వద్ద రైలు నుంచి ప్రమా దవశాత్తూ జారిపడి మృతి చెందాడు. మృతుడికి భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు. రైల్వే పోలీసులు భీమవరంలోని మృతుని కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు. మృతదేహాన్ని అన్నం శ్రీనివాసరావు సహకారంతో నగరంలోని ప్రభుత్వ ఆసుపత్రి మార్చురీలో భద్రపరిచారు.

చికిత్స పొందుతూ వ్యక్తి....

టేకులపల్లి, జూలై 23 (ఆంధ్రజ్యోతి): రోడ్డు ప్రమాదంలో గాయాలపాలైన ఓ వ్యక్తి చికిత్స పొందుతూ బుధవారం మృతి చెందాడు. పోలీసులు కథనం ప్రకారం మంగళవారం మండలంలోని పాతలచ్చగూడెం గ్రామానికి చెందిన కొమరం హనుమంతు(58)తో పాటు అదే గ్రామానికి చెందిన ఆటోలో మరి కొంతమందితో కలిసి పాతలచ్చగూడెం నుంచి టేకులపల్లికి వెళుతుండగా దంతెలతండా సమీపంలో బొలెరోట్రాలీ ఆటోను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఆటోలో ప్రయాణిస్తున్న హనుమంతుతో పాటు వేప శ్రీలతకు తీవ్ర గాయాలయ్యాయి. స్థానికులు వారిని వెంటనే కొత్తగూడెం ఏరియా ఆస్పత్రికి తరలించారు. మెరుగైన వైద్యం కోసం హనుమంతును ఖమ్మంలోని ప్రయివేటు ఆస్పత్రికి తరలించారు. చికిత్స పొందుతూ బుధవారం మృతి చెందాడు. మృతుని కుమారుడు వీరభద్రం ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్టు ఎస్ఐ రాజేదంర్ తెలిపారు.

బ్యాటరీల చోరీ

దుమ్ముగూడెం, జూలై 23 (ఆంధ్రజ్యోతి): తూరుబాక వంతెన వద్ద నిర్మాణ పనుల్లో ఉన్న యంత్రాల బ్యాటరీలు మంగళవారం రాత్రి చోరీకి గురయ్యాయి. ఎక్స్‌కవేటర్‌కు చెందిన రెండు బ్యాటరీలు, జనరేటర్‌కు ఉన్న ఒక బ్యాటరీను గుర్తు తెలియని దుండగులు ఎత్తుకెళ్లారు. వీటి విలువ రూ.33 వేల వరకు ఉంటుందని కాంట్రాక్టరు తెలిపారు. కాంట్రాక్టర్ ఫిర్యాదు మేరకు పోలీసులు సంఘటనా స్థలాన్ని పరిశీలించారు.

తల్లి ప్రాణాలకు తన ప్రాణం అడ్డువేసిన కుమారుడు

- ఇంటి స్థల వివాదంలో తల్లిని కొట్టబోయిన అవతలి వర్గం వారు
- అడ్డురావడంతో యువకుడి తలకు తీవ్ర గాయం
- చికిత్స పొందుతూ మృతి.. అన్నారుగూడెంలో విషాదం


లక్ష్మీనారాయణ(ఫైల్)

తల్లాడ, జూలై23(ఆంధ్రజ్యోతి): కన్న తల్లిపై జరుగుతున్న దాడిని అడ్డుకోబోయి కుమారుడు హత్యకు గురయ్యాడు. ఈసంఘటన ఖమ్మంజిల్లా తల్లాడ మండలం అన్నారుగూడెం గ్రామంలో జరిగింది. హత్యాయత్నంలో తీవ్రంగా గాయపడి ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ అన్నారుగూడెం గ్రామానికి చెందిన శెట్టి లక్ష్మీనారాయణ(38) మంగళవారం అర్థరాత్రి కన్నుమూశాడు. పోలీసుల కథనం ప్రకారం.. ఈనెల 19న మధ్యాహ్నం ఒంటిగంట సమయంలో అన్నారుగూడెం గ్రామంలో ఇంటి స్థలం విషయంలో బట్టు మంగమ్మపై అదే గ్రామానికి చెందిన సుంకర శివ అతని తల్లి సుంకర అరుణ కలిసి గొడవపడ్డారు. ఈసమయంలో అక్కడే ఉన్న శెట్టి కమలమ్మను కూడా శివ, అరుణ కలిసి దుర్భాషలాడారు. ఎందుకమ్మా మమ్మల్ని తిడుతున్నారని, కమలమ్మ అనడంతో ఆమెపై శివ, అరుణ కలిసి దాడికి పాల్పడ్డారు. తన తల్లి కమలమ్మను శివ, అరుణ కలిసి కొడుతున్నారని తెలుసుకున్న లక్ష్మీనారాయణ అక్కడ చేరుకుని అడ్డుకోబోగా లక్ష్మీనారాయణ తలపై ఇనుపరాడ్డుతో శివ బలంగా కొట్టి హత్యచేసేందుకు ప్రయత్నించాడు. హత్యాయత్నంలో తీవ్రంగా గాయపడిన లక్ష్మీనారాయణను చికిత్సకోసం ఖమ్మంలోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చేర్పారు. చికిత్స పొందుతూ మంగళవారం అర్ధరాత్రి మృతి చెందాడు. మృతుడికి భార్య, కుమారుడు, కుమార్తె ఉన్నారు. భార్య పావనిరాణి ఫిర్యాదు మేరకు తల్లాడ ఎస్ఐ ఎన్.వెంకటకృష్ణ హత్యకేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

40కిలోల నల్లబెల్లం పట్టివేత


పోలీసుల అదుపులో నిందితుడు

టేకులపల్లి, జూలై 23(ఆంధ్రజ్యోతి): నాటుసారాయికి వినియోగించే బెల్లం, పటికను ఎక్సైజ్ టాస్క్‌ఫోర్సు పోలీసులు పట్టుకున్నారు. బుధవారం మండలంలోని బొమ్మనపల్లి క్రాస్‌రోడ్డు వద్ద కొత్తగూడెం ఎక్సైజ్ టాస్క్‌ఫోర్సు పోలీసులు సమాచారం మేరకు వాహనాల తనిఖీలు చేపట్టారు. ఈ తనిఖీల్లో మోటారుసైకిల్‌పై 40కిలోల బెల్లం, రెండు కిలోల పటిక, 2లీటర్ల నాటు సారాయితో వస్తున్న బిల్లుడుతండాకు చెందిన బానోతు కిషన్ పట్టుబడ్డాడు. నిందితునిపై కేసు నమోదు చేసినట్టు డీటీఎఫ్ ఎస్ఐ గౌతమ్ తెలిపారు. ఈ తనిఖీల్లో సిబ్బంది రామకృష్ణగౌడ్, హబీబ్ పాష, వెంకటనారాయణ, సుమంత్, శ్రావణి, రమేష్, ప్రార్థసారథి పాల్గొన్నారు.

బురదగొర్రుపై నుంచి పడి వ్యవసాయ కూలీ మృతి


బానోతు ఈరు(ఫైల్)

టేకులపల్లి, జూలై 23(ఆంధ్రజ్యోతి): పొలంలో బురదగొర్రు దున్నుతూ ఆకస్మతుగా గొర్రుపైనుంచి కింద పడి వ్యవసాయ కూలీ మృతి చెందిన సంఘటన మండలంలోని బొమ్మనపల్లిలో బుధవారం జరిగింది. పోలీసుల కథనం ప్రకారం.. బొమ్మనపల్లి గ్రామానికి చెందిన కౌలు రైతు దొడ్ల శంకర్‌కు చెందిన వరిపొలంలో బుధవారం వరినాటువేస్తున్న క్రమంలో మంగ్యాతండా గ్రామానికి చెందిన బానోతు ఈరు(55) బురదగొర్రు దున్నటానికి కూలీపనులకు వచ్చారు. పొలం దున్నుతున్న క్రమంలో ఆకస్మాత్తుగా గొరుపై నుంచి బురదపొలంలో పడిపోయాడు. వెం టనే అక్కడ నాటువేసే కూలీలు ఆస్పత్రికి తరలించే క్రమంలో మార్గమధ్యలో మృతి చెందాడు. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్టు టేకులపల్లి ఎస్ఐ రాజేందర్ తెలిపారు.

వ్యవసాయ కూలీ కుటుంబ సభ్యుల ఆందోళన

వ్యవసాయ కూలీ బానోతు ఈరు మృతికి కౌలు రైతు నిర్లక్ష్యంమే కారణమని పేర్కొంటు మృతుని బంధువులు, మంగ్యాతండ గ్రామస్థులు మృతదేహాన్ని బొమ్మనపల్లిలోని కౌలురైతు శంకర్ ఇంటివద్ద ఉంచి ఆందోళన చేశారు.

విషయం తెలుసుకున్న టేకులపల్లి సీఐ బత్తుల సత్యనారాయణ, టేకులపల్లి, బోడు ఎస్ఐలు రాజేందర్, శ్రీకాంత్‌లు సిబ్బందితో అక్కడికి చేరుకొని మృతుని కుటుంబ సభ్యుల మాట్లాడి శాంతింపచేశారు.

షార్ట్ సర్క్యూట్‌తో అగ్నిప్రమాదం

ఖమ్మం క్రైం, జూలై 23(ఆంధ్రజ్యోతి): ఖమ్మం నగరంలోని బ్యాంక్ కాలనీలోని ఓ అపార్ట్‌మెంట్‌లోని ప్లాట్‌లో మంగళవారం అర్ధరాత్రి షార్ట్ సర్క్యూట్‌తో అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. ప్రమాదంలో ఇంట్లో ఎలక్ట్రికల్ వస్తువులు కాలిపోయాయి. ఆ సమయంలో అదే గదిలో నిద్రిస్తున్న తన్నీరు కోటమ్మ(98) తృటిలో ప్రమాదం నుంచి తప్పించుకున్నారు. మంటలు వ్యాపించడంతో నిద్రలేచి ఆమె గడియతీసుకోని బయటకి వచ్చారు. సుమారు లక్షన్న రూపాయల ఆస్తి నష్టం జరిగిందని బాధితులు తెలిపారు.

కన్నవారికి మిగిలిన కన్నీరు

- అశ్రునయాలమధ్య యువతి, యువకుడి అంత్యక్రియలు
- పిల్లల ఆత్మహత్యతో తల్లిదండ్రుల మనోవేదన

కారేపల్లి, జూలై 23 (ఆంధ్రజ్యోతి) : కామేపల్లి మండలం పండితాపురంలో మంగళవారం సాయంత్రం బండి హారిక(20), గాడేపల్లి శ్రీకాంత్ (24) గంటల వ్యవధిలో ఆత్మహత్య చేసుకున్న విషయం తెలిసిందే. వారి బలవన్మరణాలు కన్నవారికి కన్నీటిని మిగిల్చగా.. ఇరుకుటుంబాల్లో, గ్రామంలో విషాదాన్ని నింపాయి. పోస్టుమార్టం అనంతరం ఖమ్మం ఆస్పత్రి నుంచి మృతదేహాలను గ్రామానికి తీసుకురాగా బుధవారం వారి అంత్యక్రియలను కుటుంబసభ్యులు, బంధువులు పూర్తిచేశారు. మృతదేహాలకు ఇల్లెందు ఎమ్మెల్యే కోరం కనకయ్య, కాంగ్రెస్ రాష్ట్ర నాయకుడు రాంరెడ్డి గోపాల్‌రెడ్డి, మేకలమల్లి బాబు, సొసైటీ చైర్మన్ ధనియాకుల హనుమంతరావు నివాళులర్పించారు. ఎదురెదురు ఇళ్లలో ఉండే హారిక, శ్రీకాంత్ కొంతకాలంగా ప్రేమించుకుంటున్నారన్న విషయం తమ దృష్టికి తీసుకొచ్చి ఉంటే వారికి వివాహం చేసేవారమని వారి కుటుంబీకులు కన్నీరు మున్నీరయ్యారు. తొందరపాటు నిర్ణయంతో తనువు చాలించి తమకు కడుపుకోత మిగిల్చారని తల్లిదండ్రులు రోదించిన తీరు అక్కడి వారిని కంటతడి పెట్టించింది. ఇదిలా ఉంటే తమ పిల్లల ఆత్మహత్యలపై తమకు ఎలాంటి అనుమానాలు లేవని హారిక తండ్రి బండి లచ్చినర్సు, శ్రీకాంత్ తండ్రి గాదేపల్లి సారయ్య వేర్వేరుగా తమకు లిఖితపూర్వకంగా ఇచ్చినట్టు ఎస్ఈ బిసాయికుమార్ తెలిపారు. ప్రేమజంట ఆత్మహత్య నేపథ్యంలో గ్రామం ఎలాంటి అవాఛనీయ సంఘటనలు జరగకుండా బందోబస్తు నిర్వహించారు.

పాలేరు వాగులో యువకుడి గల్లంతు

నేలకొండపల్లి, జూలై23(ఆంధ్రజ్యోతి): పాలేరు వాగులో యువకుడు గల్లంతైన సంఘటన బుధవారం మండల పరిధిలోని పైనంపల్లి గ్రామం వద్ద జరిగింది. వివరాల ప్రకారం.. పైనంపల్లికి చెందిన సిద్దెల ఆదిత్య గ్రామంలోని కాలనీకి చెందిన మరో ఐదుగురితో కలిసి పైనంపల్లి వద్ద పాలేరు వాగులోఉన్న ఓరైతుకు చెందిన మోటారును బయటకు తీయటానికి వెళ్లినట్లుగా గ్రామస్థుల ద్వారా తెలుస్తోంది. మోటర్‌ను బయటకు లాగే క్రమంలో నీటి ప్రవాహానికి ఆదిత్య కొట్టుకుని పోయాడు. ఆదిత్య వరదలో కొట్టుకుపోతున్న క్రమంలో సూర్యాపేట జిల్లా అనంతగిరి మండలం శాంతినగర్‌కు చెందిన కొంత మంది వాగులో చేపలు పడుతున్నారని, వారు కాపాడటానికి ప్రయత్నించినప్పటికీ లాభం లేకుండా పోయిందని తెలుస్తున్నది. ఉదయం వెళ్లిన ఆదిత్య సాయంత్రం వరకు ఇంటికి రాకపోవడంతో ఆందోళన చెందిన తల్లిదండ్రులు గ్రామంలో విచారణ చేయగా ఆదిత్యతో కలిసి వెళ్లిన వారు, వాగులో కొట్టుకు పోయాడని చెప్పడంతో, ఇంత వరకు ఎందుకు చెప్పలేదని వారితో వాగ్వాదానికి దిగినట్లు సమాచారం. బుధవారం రాత్రి వాగులో కొట్టుకుని పోయిన ఆదిత్య తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేయటానికి పోలీస్ స్టేషన్‌కు వెళ్లినట్లు సమాచారం. ఇంకా పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

రామయ్యను దర్శించుకున్న ఉన్నత విద్యాశాఖ కమిషనర్



భద్రాచలం, జూలై 23 (ఆంధ్రజ్యోతి): భద్రాచలంలోని శ్రీ సీతారామచంద్రస్వామి వారిని రాష్ట్ర ఉన్నత విద్యాశాఖ కమిషనర్ దేవసేన బుధవారం దర్శించుకున్నారు. ఆమెకు ఆలయ అధికారులు ఆలయ మర్యాదలతో స్వాగతం పలికారు. అనంతరం ఆలయంలో జరిగిన ప్రత్యేక పూజల్లో పాల్గొన్నారు. అనంతరం వేద పండితులు వేద ఆశీర్వచనం పలుకగా, దేవస్థానం తరపునస్వామి వారి లడ్డూ ప్రసాదం అందజేశారు. ఈ కార్యక్రమంలో ఏఈవో పాల్గొన్నారు.

ఏజెన్సీలో భారీ వర్షం

» పొంగుతున్న వాగులు » రహదారులపైకి వరదనీరు » కరకగూడెంలో అత్యధికంగా 9.8 సెం.మీ వర్షపాతం

కరకగూడెం, జూలై 23 (ఆంధ్రజ్యోతి): మండల వ్యాప్తంగా మంగళవారం రాత్రి నుంచి బుధవారం వరకు ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షం కురిసింది. మంగళవారం నుంచి బుధవారం వరకు మండలంలో 9.8 సెం.మీ వర్షపాతం నమోదు అయినట్లు అధికారులు తెలిపారు. వట్టివాగు, పులుసుబొంత, గుట్టలు, అడవులను నుంచి వరద ప్రవాహం రావడంతో మండలంలోని చెరువులు, వాగులు, ఒర్రెలు పొంగిపొర్లాయి. పెద్దవాగు, రాళ్ళవాగు, బూడిదవాడు పొంగి పొర్లాయి. కన్నాయిగూడెం, బూడిదవాగు బ్రిడ్జి వద్ద వరద ప్రవాహానికి బ్రిడ్జి కోతకు గురి కావడంతో అధికారులు పంచాయతీ ట్రాక్టర్ అడ్డుగా పెట్టి పలు గ్రామాలకు రాకపోకాలను నిలిపి వేశారు.

ఎడతెరపిలేని వాన

పినపాక, (ఆంధ్రజ్యోతి): ఎడతెరపిలేని వానతో మండలంలోని వాగులు, వంకలు పొంగి పొర్లుతున్నాయి. భారీ వర్షాలకు పెద్దవాగు పొంగి ఉధృతంగా ప్రవహిస్తోంది. పోట్లపల్లి చెక్ డ్యాం వద్ద వరద ఉధృతితో రెండు వైపులా ఉన్న భూములు కోతకు గురవుతున్నాయి. ప్రమాదకర ప్రాంతాలను అధికారులు పర్యవేక్షించారు. తోగ్గూడెం పంచాయతీలోని గోవిందాపురం వద్ద ఉధృతంగా ప్రవహిస్తున్న దుప్పితోగు వాగు వద్ద ముందస్తు చర్యలు చేపట్టి, హెచ్చరిక బోర్డులు ఏర్పాటు చేసి, రాకపోకలను నిలుపుదల చేశారు. లోతట్టు ప్రాంత ప్రజలను అప్రమత్తం చేశారు.



లోలెవల్ వంతెన పైనుంచి ప్రవహిస్తున్న కిన్నెరసాని

ఇళ్లలోకి చేరిన వరద నీరు

మణుగూరు టౌన్, (ఆంధ్రజ్యోతి): ఎడతెరిపి లేకుండ గత రెండు రోజులుగా కురుస్తున్న భారీ వర్షానికి పట్టణంలోని లోతట్టు ప్రాంతాల్లో ఉన్న ఇండ్లు జలమయం అయ్యాయి. వీదుల్లోకి నీరు చేరింది. ఐదారు అడుగుల లోతులో రోడ్లపై వరద నీరు ప్రవహించాయి. బుధవారం ఉదయం ఏడు గంటల నుంచి 11:30 వరకు కుండపోత వర్షం కురిసింది. జన సంచారం స్థంబించింది. ప్రదాన రహదారులపై రాకపోకలు నిలచిపోయాయి., సుందరయ్య నగర్, మామిడి చెట్ల గుంపులోని 100 గృహాల్లోకి వరద నీరు చేరింది. పట్టణంలోని నీట మునిగిన ఇళ్లను అధికారులు పరిశీలించారు.



కరకగూడెం మండలంలో కోతకు గురైన బూడిదవాగు బ్రిడ్జి ప్రాంతాన్ని పరిశీలిస్తున్న సీఐ, ఎంపీడీవో

ఉప్పొంగుతున్న వాగులు..

గుండాల, (ఆంధ్రజ్యోతి): గుండాల మండలంలో ఎడతెగని వర్షం కురుస్తుంది. మంగళవారం రాత్రి నుంచి కురుస్తున్న భారీ వర్షాలతో వాగులు వంకలు పోంగి ప్రవహిస్తున్నాయి. కిన్నెరసాని, మల్లన్నవాగు, ఏడుమేలికలవాగు, తొట్టివాగు ఉధృతంగా ప్రవహిస్తుండటంతో దొంగతోగు, సజ్జలబోడు, నాగారం, కొడవటంచ, మంటంలంక, దామరతోగు దొరగుంపు గ్రామాలకు రాకపోకలు స్థంబించి పోయాయి. కిన్నెరసాని ఉధృతంగా ప్రవహిస్తుండటంతో కొడవటంచ వద్ద వంతెన నీటిలో మునిగిపోయింది.

ఆళ్లపల్లి (ఆంధ్రజ్యోతి): ఆళ్లపల్లి మండల వ్యాప్తంగా మంగళవారం రాత్రి నుంచి బుధవారం వరకు జోరు వాన కురిసింది. దాంతో మండలంలోని కిన్నెరసాని, జల్లేరు, కోడెల, పాలవాగు, తునికిడొన్నె వొర్రెలు ప్రవహించాయి. కర్నెగూడెం, చంద్రాపురం, అడవిరామవరం, రాయిగూడెం గ్రామాల ప్రజలు ఇబ్బందులు పడ్డారు.



మణుగూరులో ముంపునకు గురైన ప్రాంతాన్ని పరిశీలిస్తున్న భద్రాచలం ఆర్డీవో, అధికారులు

ముంపు ప్రాంతాల్లో ఎమ్మెల్యే పర్యటన

మణుగూరు, (ఆంధ్రజ్యోతి): మణుగూరు మండలంలోని మంగళవారం సాయంత్రం, బుధవారం ఉదయం కురిసిన భారీ వర్షం వల్ల ముంపుకు గురైన ప్రాంతాలను పినపాక ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు పరిశీలించారు. పట్టణంలోని ప్రధాన రహదారి గుండా ప్రవహించే కోడిపుంజుల వాగు, మొట్ల వాగు, కట్టువాగు వరదల తీవ్రతను స్వయంగా పరిశీలించారు. సకాలంలో ఈ వాగుల పూడిక తీత పనులు చేపట్టడం వల్ల కురిసిన భారీ వర్షాలకు ముంపు తీవ్రత తగ్గిందన్నారు. రానున్న రోజుల్లో సింగరేణి డంపింగ్ యార్డు నుంచి వచ్చే నీటి ప్రవాహాలను జనావాసాల వైపుకు రాకుండా శాశ్వత పరిష్కారానికి కృషి చేస్తానన్నారు. సింగరేణి అధికారులతో మాట్లాడి ఈ సమస్యను పరిష్కరిస్తానని ఎమ్మెల్యే పాయం ప్రజలకు హామీ ఇచ్చారు. ఎంపీడీవో శ్రీనివాసరావు, తహసీల్దార్ నరేష్, మణుగూరు మునిసిపల్ కమిషనర్ ప్రసాద్‌లకు పలు సూచనలు చేశారు. ముంపునకు గురైయ్యే ప్రజలకు వసతి కల్పించేందుకు పునరావాస కేంద్రాలకు ఏర్పాటు చేయాలని మంచి సేవలందించాలన్నారు. ఈ కార్యక్రమంలో నాయకులు నవీన్, శివ సైదులు, తరుణ్ రెడ్డి, కూచిపూడి బాబు, గణేష్ రెడ్డి, రామిరెడ్డి, కురం రవి, సురేష్, తదితరులు పాల్గొన్నారు.



ప్రజలతో మాట్లాడుతున్న ఎమ్మెల్యే పాయం

'గూడెం' విమానాశ్రయ పనులు ప్రారంభించాలి

● కేంద్రమంత్రిని కోరిన మాజీ ఎంపీ సీతారాంనాయక్



ఇల్లెందు, జూలై 23 (ఆంధ్రజ్యోతి): కొత్తగూడెం, వరంగల్ మామునూరులో విమానాశ్రయాల ఏర్పాటు పనులు వెంటనే ప్రారంభించాలని రాష్ట్ర ప్రభుత్వం ప్రాజెక్టుల రిపోర్టుల ప్రకారం భూకేటాయింపులు జరపాలని మాజీ ఎంపీ సీతారాంనాయక్ కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్‌నాయుడును కోరారు. ఢిల్లీలో బుధవారం స్వయంగా కలిసిన సీతారాంనాయక్ ఈ మేరకు కేంద్ర మంత్రికి వినతిపత్రం సమర్పించారు. కేంద్ర మంత్రి విమానాశ్రయాల ఏర్పాటుకు కేంద్ర ప్రభుత్వం చిత్త శుద్ధితో ఉందని రాష్ట్ర ప్రభుత్వం పూర్తిస్థాయిలో డీపీఆర్‌లో పేర్కొన్న విధంగా భూసేకరణ జరపలేదని చెప్పినట్లు సీతారాంనాయక్ తెలిపారు. భూ కేటాయింపులు పూర్తి స్థాయిలో డీపీఆర్ ప్రకారం అప్పగిస్తే వెంటనే పనులు ప్రారంభిస్తామని ప్రధానమంత్రి రెండు చోట్ల విమానాశ్రయాల నిర్మాణం చేయాలని ఎంతైన కేటాయిస్తామని చెప్పినట్లు మంత్రి రామ్మోహన్‌నాయుడు తెలిపారని వెల్లడించారు. రాష్ట్ర ప్రభుత్వం కొత్తగూడెం, మామునూరు విమనాశ్రయాల ఏర్పాటుకు పూర్తిస్థాయిలో చర్యలు చేపట్టాలని సీతారాంనాయక్ ప్రభుత్వాన్ని కోరారు.

వైద్య సేవలను సద్వినియోగం చేసుకోండి

డీసీహెచ్ రవిబాబు

చర్ల, జూలై 23 (ఆంధ్రజ్యోతి): చర్ల సీహెచ్‌సీలో అందిస్తున్న వైద్య సేవలను సద్వినయోగం చేసుకోవాలని డీసీహెచ్ డాక్టర్ రవిబాబు ప్రజలకు సూచించారు. బుధవారం చర్ల సీహెచ్‌సీలో నూతనంగా ఏర్పాటు చేసిన ఆపరేషన్ థియేటర్‌ని ఆయన ప్రారంభించి మాట్లాడారు. గిరిజనులను దృష్టిలో ఉంచుకుని చర్ల సీహెచ్‌సీకి అన్ని వసతులు కల్పిస్తున్నామన్నారు. త్వరలో స్త్రీ వైద్యునిపుణురాలిని కూడా ఏర్పాటు చేస్తామన్నారు. ప్రస్తుతం ముగ్గురు వైద్యులు, ఇతర వైద్యసిబ్బంది సేవలందిస్తున్నారని గుర్తు చేశారు. అనంతరం భద్రాచలం ఏరియా వైద్యశాల సూపరిండెంట్ ముదిగొండ రామకృష్ణ మాట్లాడుతూ, ఏజెన్సీలో వైద్య సేవలందించడం హర్షించదగ్గ విషయమన్నారు. ఇక్కడే పుట్టి ఇక్కడే వైద్యులుగా పని చేయడం సంతోషకరమన్నారు. కార్యక్రమంలో ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావు, చర్ల వైద్యులు సాయి వర్ధన్, జగన్, టీపీసీసీ సభ్యులు నల్లపు దుర్గాప్రసాద్, చర్ల మార్కెట్ కమిటీ చైర్మన్ శ్రీనివాస్, ఇతర వైద్య సిబ్బంది ఉన్నారు.

'స్థానిక' ఎన్నికలకు సన్నద్ధం కావాలి: బీజేపీ

గుండాల, జూలై 23 (ఆంధ్రజ్యోతి): స్థానిక ఎన్నికలకు బీజేపీ కార్యకర్తలు సన్నద్ధం కావాలని బీజేపీ గుండాల మండల ఇన్‌చార్జ్ బిజ్జం శ్రీనివాసరెడ్డి పిలుపునిచ్చారు. గుండాలలో మండల అధ్యక్షుడు సతీష్ అధ్యక్షతన బుధవారం ముఖ్య కార్యకర్తల సమావేశం నిర్వహించారు. వారు మాట్లాడుతూ.. బీజేపీ సిద్ధాంతాలు, మోదీ ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు ప్రజల్లోకి తీసుకువెళ్లాలని తెలిపారు. గెలుపే లక్ష్యంగా పార్టీ కార్యకర్తలు తగిన ప్రణాళిక రూపొందించుకోవాలని సూచించారు. రానున్న రోజుల్లో రాష్ట్రంలో బీజేపీ జెండా ఎగురవేయడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో ఆ పార్టీ నాయకులు గొగ్గెల క్రిష్ణ, రాధాకృష్ణ, నరేష్, రమేష్, అశోక్, రవి, ప్రభాకర్ తదితరులు పాల్గొన్నారు.

బాధ్యతలు స్వీకరించిన సీఐలు

ఇల్లెందు, జూలై 23 (ఆంధ్రజ్యోతి): ఇల్లెందు పోలీస్ సబ్ డివిజన్ పరిధిలోని ఇల్లెందు పోలీస్ స్టేషన్ సీఐగా తాటిపాముల సురేష్, టేకులపల్లి పోలీస్ సీఐగా బత్తుల సత్యనారాయణ బుధవారం బాధ్యతలు స్వీకరించారు. ప్రముఖులు, పోలీసులు అభినందనలు తెలిపారు.

రైతులు విద్యుత్ పట్ల అప్రమత్తంగా ఉండాలి

ఎన్‌పీడీసీఎల్ ఎస్ఈ మహేందర్



మహేందర్, ఎస్ఈ

కొత్తగూడెం పోస్టాఫీస్ సెంటర్, జూలై 23 (ఆంధ్రజ్యోతి): భారీ వర్షాలకు రైతులు విద్యుత్ పట్ల అప్రమత్తంగా ఉండాలని ఎన్‌పీడీసీఎల్ ఎస్ఈ జి.మహేందర్ బుధవారం సూచించారు. రాబోయే మూడు రోజులు జిల్లాలో అతి భారీ వర్షాలు ఉన్నాయన్న వాతావరణ శాఖ హెచ్చరికల నేపథ్యంలో విద్యుత్ వినియోగదారులు, ముఖ్యంగా రైతులు విద్యుత్ పట్ల అత్యంత జాగ్రత్త వహించాలని కోరారు. రైతులు, వినియోగదారులు సొంతంగా విద్యుత్‌కు సంబంధించిన పనులు ఎట్టి పరిస్థితుల్లో చేయకూడదని వివరించారు. కంటికి కనపడని విద్యుత్ పట్ల జాగ్రత్తగా వ్యవహరించాలని తెలిపారు. ప్రమాదవ శాత్తు విద్యుత్ షాక్ సంభవిస్తే కర్ర , ప్లాస్టిక్ లాంటి వస్తువులను వాడాలన్నారు. ఏదైనా సమస్య ఉంటే విద్యుత్ టోల్ ఫ్రీ 1912 నెంబర్‌కు సమాచారం అందించాలన్నారు.

పార్టీ కోసం పనిచేసిన వారికే పదవులు

కొత్తగూడెం పోస్టాఫీస్ సెంటర్, జూలై23(ఆంధ్రజ్యోతి): పార్టీ కోసం కష్టపడిన వారికే పదవులు వస్తాయని రాష్ట్ర ఫారెస్ట్ డెవలప్‌మెంట్ కార్పోరేషన్ చైర్మన్, భద్రాద్రి డీసీసీ అధ్యక్షుడు పొదెం వీరయ్య బుధవారం అన్నారు. ఇటీవల రాష్ట్ర ప్రభుత్వం జిల్లా గ్రంథాలయ చైర్మన్‌గా యూత్ కాంగ్రెస్ జిల్లా నాయకులు పసుపులేటి వీరబాబును నియమించగా ఆయన డీసీసీ అధ్యక్షుడిని మర్యాదపూర్వకంగా కలిశారు. గ్రంథాలయ చైర్మన్‌ను సన్మానించి శుభాకాంక్షలు తెలిపారు. పొదెం మాట్లాడుతూ పార్టీ కోసం అహర్నిశలు కష్టపడిన వ్యక్తికి ఈ పదవి రావడం స్వాగతిస్తున్నట్లు పేర్కొన్నారు.

అత్యవసర పరిస్థితులను ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉండాలి

కొత్తగూడెం పోస్టాఫీస్ సెంటర్, జూలై23 (ఆంధ్రజ్యోతి): అత్యవసర పరిస్థితులను ఎదుర్కొవడానికి జిల్లాలోని అన్ని పీహెచ్‌సీల వైద్యులు, సిబ్బంది సిద్ధంగా ఉండాలని డీఎంహెచ్‌వో డాక్టర్ జయలక్ష్మీ సూచించారు. బుధవారం ఐడీవోసీలో పీహెచ్‌సీ వైద్యులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించి మాట్లాడారు. వరద పరిస్థితిని దృష్టిలో ఉంచుకొని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల వైద్య అధికారులు, సిబ్బంది అప్రమత్తంగా ఉండాలన్నారు. అత్యవసర పరిస్థితులలో గర్భిణులు, బాలింతలు, శిశు ఆరోగ్యాన్ని కాపాడటానికి రక్షణ చర్యలు చేపట్టాలన్నారు. నాణ్యమైన వైద్య సేవలు అందజేయాలని స్పష్టం చేశారు. సమావేశంలో ప్రోగ్రాం ఆఫీసర్ డాక్టర్ మధువరున్, డాక్టర్ పి.స్పందన, డాక్టర్ తేజశ్రీ పాల్గొన్నారు.

పోడు పట్టాలకు రుణాలు ఇప్పించండి

» మంత్రి తుమ్మలకు గిరిజనుల వినతి

దమ్మపేట, జూలై 23(ఆంధ్రజ్యోతి): పోడు పట్టాలకు బ్యాంకు రుణాలను ఇప్పించాలని వ్యవసాయశాఖా మంత్రి తుమ్మల నాగేశ్వరరావు పలువురు గిరిజనులు కలిసి వినతిపత్రం అందజేశారు. గండుగులపల్లిలో ఆయన నివాసంలో తుమ్మలను దమ్మపేట మండలానికి చెందిన పలువురు గిరిజనుల బుధవారం కలిసి తమకు ప్రభుత్వం ఇచ్చిన పోడు పట్టాలకు బ్యాంకు రుణాలకు ఇవ్వకుండా అధికారులు ఇబ్బందులకు గురి చేస్తున్నారని మంత్రికి వివరించారు. మంత్రి తుమ్మలను జిల్లా గ్రంథాలయ చైర్మన్ పసుపులేటి వీరబాబు మర్యాద పూర్వకంగా కలిసి సత్కరించారు. రహదారులపై నీరు ప్రవహించకుండా చూడాలని రహదారుల పరిరక్షణకు చర్యలు తీసుకోవాలని ఆర్‌అండ్‌బీ ఈఈ తానేశ్వరరావును ఆదేశించారు. సత్తుపల్లి కమిషనర్ కలవగా పట్టణాన్ని సుందరంగా తీర్చిదిద్దాలని పారిశుధ్యంపై ప్రత్యేక చర్యలు చేపట్టాలని ఆదేశించారు. ఉమ్మడి జిల్లాలకు చెందిన కల్లూరు, వేంసూరు, అన్నపురెడ్డిపల్లి తదితర మండలాలకు చెందిన పలువురు కాంగ్రెస్ నాయకులు తుమ్మలను కలిసారు. ఆయననుకలిసి వారిలో కొయ్యల అచ్యుతరావు, ఏఎంసీ చైర్‌పర్సన్ వాసం రాణీశ్రీనివాస్, కాసాని నాగప్రసాదు, మన్నెం అప్పారావు, ఎర్రా వసంత రావు, కేవి సత్యనారాయణ, మాజీ జడ్పీటీసి పైడి వెంకటేశ్వరరావు తదితరులు ఉన్నారు.

ఆదివాసీలను ఇబ్బంది పెట్టొద్దు: ఎమ్మెల్యే పాయం

మణుగూరు, జూలై 23 (ఆంధ్రజ్యోతి): అటవీశాఖ అధికారులు పాత పోడు భూముల జోలికి వెళ్లవద్దని ఆదివాసీలు అడవులను నమ్ముకుని బతికేవారని ఇబ్బంది పెట్టవద్దని, కొత్త పోడు నరికితే చర్యలు చేపట్టాలని పినపాక ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు అళ్లపల్లి, గుండాల మండలాల ఫారెస్టు అధికారులకు సూచించారు. బుధవారం క్యాంపు కార్యాలయంలో ఈ రెండు మండలాల ఫారెస్టు అధికారులతో సమీక్ష నిర్వహించిన ఆయన తెలిపారు. కొత్త పోడులను నరికితే వారిపై చర్యలను తీసుకోవాలి, ఏమైనా సమస్యలు ఉంటే తన దృష్టికి తీసుకురావాలని తెలిపారు. ప్రజలకు అవగాహన కల్పించాలన్నారు. కార్యక్రమంలో ఎఫ్‌డీవో, ఎఫ్ఆర్‌ఓ ఫారెస్టు అధికారులు పాల్గొన్నారు.

ఐటీడీఏ అధికారులతో సమావేశం

ఐటీడీఏ ఆధ్వర్యంలో జరుగుతున్న అభివృద్ధి పనులపై ఎమ్మెల్యే పాయం ఐటీడీఏ ఈఈ హరీష్, డీఈ మధుకర్, ఏఈ ప్రభాకర్ తదితరులతో సమావేశాన్ని నిర్వహించారు. పనులు పురోగతి వివరాలను తెలుసుకున్నారు. త్వరితగతిన పనులు పూర్తి చేయాలని ఆదేశాలు జారీ చేశారు. రానున్న రోజుల్లో కూడా చేపట్టాల్సిన పనులపై ప్రణాళికలు పై చర్చించారు.

సీఎంఆర్ఎఫ్ చెక్కు అందజేత

మండలంలోని రామానుజారం గ్రామానికి చెందిన తమ్మిశెట్టి వెంకటమ్మ కు రూ.40 వేల సీఎంఆర్ఎఫ్ చెక్‌ను ఎమ్మెల్యే బుధవారం క్యాంపు కార్యాలయంలో అందించారు.

గురుకుల విద్యార్థులకు బహుమతులు

అశ్వారావుపేట రూరల్, జూలై 23(ఆంధ్రజ్యోతి): మండలంలోని పెదవాగు ప్రాజెక్టులో గల గిరిజన డిగ్రీ కళాశాలకు చెందిన పలువురు విద్యార్థులు 11 టీ బెటాలియన్ నిర్వహించిన వివిధ రకాల పోటీల్లో పాల్గొని పలు బహుమతులు సాధించారు. 11టీ బెటాలియన్ ఆధ్వర్యంలో ఈనెల 14నుంచి 22వరకు వరంగల్ జిల్లాలోని మామునూరుతో ప్రత్యేక శిబిరాన్ని ఏర్పాటు చేశారు. శిబిరంలో ఎన్‌సీసీ విద్యార్థులకు ఫైరింగ్‌తో పాటు వివిధ అంశాలపై శిక్షణా తరగతులు నిర్వహించారు. వీటితో పాటు గిరిజన విద్యార్థినిలకు వివిధ రకాల పోటీలను నిర్వహించారు. మొత్తం పది బహుమతులు వచ్చాయి. బెటాలియన్ ఉన్నతాధికారుల చేతుల మీదుగా అందుకున్నారు. బహుమతులు సాధించిన విద్యార్థిని కళాశాల ప్రిన్సిపాల్, అధ్యాపకులు అభినందించారు.

అదుపుతప్పి లారీ పల్టీ

టేకులపల్లి, జూలై 23 (ఆంధ్రజ్యోతి): వర్షాలకు సోమవారం రాత్రి ఇల్లెందు-కొత్తగూడెం ప్రధాన రహదారిపై బొమ్మనపల్లి గ్రామ సమీపంలోని బొర్రెలవాగు బ్రిడ్జి ఒకవైపు కూలిపోయింది. అదే సమయంలో భద్రాచలం పేపర్ బోర్డు నుంచి లుధియానా (పంజాబ్)కు పేపర్‌లోడ్‌తో వెళ్లతున్న లారీ అదుపుతప్పి రోడ్డు ప్రక్కన పొలాల్లో పల్టీ కొట్టింది.

బొగ్గు పరిశ్రమల పరిరక్షణకు

దేశవ్యాప్త ఉద్యమం: బీఎంఎస్

ఇల్లెందు, జూలై 23 (ఆంధ్రజ్యోతి): సింగరేణి కాలరీస్, కోల్ ఇండియా, నైవేలీ లిగ్నైట్ తదితర బొగ్గుగనుల పరిశ్రమల్లో రెగ్యులర్ కార్మికుల సంఖ్య రోజురోజుకు తగ్గుతుందని కాంట్రాక్టు కార్మికుల సంఖ్య పెరుగుతుందని బొగ్గు పరిశ్రమలను కాపాడుకునేందుకు దేశ వ్యాప్తంగా బొగ్గు ఉత్పాదక కంపెనీల్లో దశల వారీ ఆందోళనలకు పూనుకోవాలని బీఎంఎస్ బొగ్గు పరిశ్రమల జాతీయ ఇన్‌చార్జ్, వేజ్ బోర్డు, స్టాండింగ్ కమిటీ ఆన్ సెఫ్టీ కమిటీల సభ్యుడు కొత్తకాపు లక్ష్మారెడ్డి పిలుపునిచ్చారు. బుధవారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ సింగరేణి కాలరీస్‌లో రాష్ట్ర ప్రభుత్వం విద్యుత్ ప్రాజెక్టులకు చెందిన రూ.39.600 కోట్ల బకాయిలు వెంటనే చెల్లించాలని డిమాండ్ చేశారు. సింగరేణి కార్మికులకు సొంతింటి పథకాన్ని అమలు చేయాలని, పెర్క్స్‌పై ఇన్‌కంటాక్స్ రియంబర్స్‌మెంట్ అమలు చేయాలని ఆయన బొగ్గుగనుల యాజమాన్యాలకు విజ్ఞప్తి చేశారు. అఖిల భారతీయ కదాన్ మజ్దూర్ సంఘ్ (బీఎంఎస్) పిలుపు మేరకు నాలుగు దశలుగా దేశ వ్యాప్తంగా బొగ్గు గనుల్లో ఆందోళనలకు పూనుకోవాలని కార్మికులకు, ఉద్యోగులకు విజ్ఞప్తి చేశారు. జూలై 24 నుంచి 31 వరకు బొగ్గు గనుల కార్యాలయాల వద్ద సమావేశాలు జరపాలని ఆగస్టు 5 నుంచి 14 వరకు సభలు నిర్వహించాలని ఆగష్టు 25 నుంచి సెప్టెంబరు 5 వరకు కార్మికుల సమస్యలపై కోల్ బెల్ట్ ప్రాంతాల్లో ప్రజామోదం పొందడానికి చైతన్య కార్యక్రమాలు జరపాలని సెప్టెంబర్ 15న సింగరేణి కోల్ ఇండియా నైవేలీ ప్రధాన కార్యాలయాల ఎదుట సామూహిక ధర్నాలు జరపాలని లక్ష్మారెడ్డి బొగ్గు గనుల కార్మికులకు పిలుపునిచ్చారు.

విద్యాసంస్థల బంద్ విజయవంతం

నెట్‌వర్క్: వామపక్ష విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో తెలంగాణ రాష్ట్ర కమిటీ పిలుపులో భాగంగా విద్యారంగ సమస్యల పరిష్కారానికి బుధవారం నిర్వహించిన పాఠశాలలు, కళాశాలల బంద్ విజయవంతమైంది. విద్యార్థి సంఘాల నాయకులు మాట్లాడారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి 18 నెలలు కావస్తున్నా ఇప్పటి వరకు విద్యాశాఖ మంత్రిని నియమించలేదని అసమర్ధత ప్రభుత్వం సీఎం రేవంత్ రెడ్డి ప్రభుత్వమని తక్షణమే నియమించాలని అన్నారు. పెండింగులో ఉన్న రూ.8,600 కోట్ల పెండింగ్ స్కాలర్‌షిప్‌లు, ఫీజు రీఅంబర్స్‌మెంటు తక్షణమే విడుదల చేయాలన్నారు. అలాగే నూతన జాతీయ విద్యా విధానాన్ని రద్దు చేయాలని, ఖాళీగా ఉన్న ఉపాధ్యాయ, లెక్చరర్ పోస్టులు భర్తీ చేయాలన్నారు.



పాల్వంచలో ఆందోళన చేస్తున్న విద్యార్థి సంఘాలు

ఆర్టీసీ చరిత్రలో ఇదో చరిత్రాత్మకం: ఎమ్మెల్యే తెల్లం

భద్రాచలం, జూలై 23 (ఆంధ్రజ్యోతి): తెలంగాణ ఆర్టీసీ చరిత్రలో 200 కోట్ల ఉచిత ప్రయాణాలు అసాధారణ మైలురాయని భద్రాచలం ఎమ్మెల్యే డాక్టర్ తెల్లం వెంకట్రావు అన్నారు. భద్రాచలంలో బుధవారం మహాలక్ష్మీ పథకం 200 కోట్ల ప్రయాణీకుల మైలురాయిని దాటిన సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఎమ్మెల్యే ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. తెలంగాణలోని మహిళలు ఆర్టీసీ సంస్థ రూ.6,680 కోట్ల ప్రయాణ చార్జీలను ఆదా చేసుకున్నారన్నారు. మహిళలు సాధికారత సాధించడానికి, రవాణ సౌకర్యాన్ని ప్రోత్సహించడానికి ఈ పథకం ఏర్పాటు చేయడమైందన్నారు. అనంతరం వ్యాసరచన, చిత్ర లేఖనం, రంగవల్లి కార్యక్రమాల్లో గెలుపొందిన విజేతలకు బహుమతి ప్రదానం చేశారు.

ఈ కార్యక్రమంలో ఆర్టీసీ అసిస్టెంటు మేనేజర్లు గౌతమి, శ్రీనివాస్, స్టేషన్ మేనేజరు అల్లం నాగేశ్వరరావు, ద్రాక్షాయిణి, కవిత, భద్రం పాల్గొన్నారు.



మహిళను సన్మానిస్తున్న ఎమ్మెల్యే వెంకట్రావు

మౌలిక సదుపాయాలు కల్పించండి

» ఎర్త్‌సైన్స్ యూనివర్సిటీని సందర్శించిన ఇన్‌చార్జ్ వీసీ యోగితారాణా » ఆగస్టు నాటికి సిద్ధం చేయాలని ఆదేశం

కొత్తగూడెం ఎడ్యుకేషనల్/బూర్గంపాడు, జూలై 23 (ఆంధ్రజ్యోతి): నూతనంగా ఏర్పాటుచేసిన డాక్టర్ మన్మోహన్‌సింగ్ ఎర్త్‌సైన్స్ యూనివర్సిటికి కావాల్సిన అన్ని మౌలిక సదుపాయాలు ఏర్పాటుచేయడానికి అధికారులు సిద్దంగా ఉండాలని యూనివర్సిటి ఇన్‌చార్జ్ వైస్‌చాన్సలర్ డాక్టర్ యోగితారాణా సూచించారు. బుధవారం ఆమె యూనివర్సిటిలో పాత భవనాలు, ప్రయోగశాలలు, హాస్టల్ భవనాలను అధికారులతో సందర్శించారు. ప్రస్తుతం ఉన్న మౌలిక సదుపాయాలు, భవన నిర్మాణాలు, ప్రయోగశాలలు, హస్టల్స్, మరుగుదొడ్లపై యూనివర్సిటిలో పాత భవనాలు, ప్రయోగశాలలు, హస్టల్ భవవనాలను అధికారులతో సందర్శించారు. యూనివర్సిటి ప్రిన్సిపాల్ టి. జగన్‌మోహన్‌రాజును అడిగి తెలుసుకున్నారు. ఇప్పటికే దిశ కౌన్సిలింగ్‌లో ఎర్త్‌సైన్స్ కోర్సులకు సంబంధించిన మొదటి సంవత్సరం డిగ్రీ, పోస్టు గ్రాడ్యూయేట్ వివరాలు వెబ్‌సైట్‌లో పొందుపరిచారు. మరో వైపు ఇంజనీరింగ్ కోర్సుల కౌన్సిలింగ్ జరుగుతుంది. ఆగస్టు నాటికి తాత్కాలికంగా తరగతులు ప్రారంభించడానికి ఏర్పాట్లు చేయాల్సిందిగా అధికారులను ఆదేశించారు. శిథిలావస్థలో ఉన్న షెడ్లను పరిశీలించి మరమ్మతులు చేయడానికి తగిన చర్యలు తీసుకోవాల్సిందిగా కలెక్టర్‌ను ఆదేశించారు. అనంతరం అధికారులతో ప్రత్యేక సమవేశం ఏర్పాటు చేశారు. వీసీ వెంట కాలేజ్ కమిషనర్ దేవసేనా, కాకతీయ యూనివర్సిటి వైస్‌చాన్స్‌లర్ కే. ప్రతాప్‌రెడ్డి, కలెక్టర్ జితేష్ , రిజిస్ట్రార్ వి. రాంచంద్రన్, జి. చక్రపాణి తదితరులు పాల్గొన్నారు.



ప్రయోగశాలను పరిశీలిస్తున్న ఇన్‌చార్జ్ వీసీ యోగితారాణా



గురుకుల విద్యార్థులతో కలిసి భోజనం చేస్తున్న ఇన్‌చార్జ్ వీసీ, కలెక్టర్

గురుకుల కళాశాలలో విద్యార్థులతో కలిసి భోజనం

బూర్గంపాడు, (ఆంధ్రజ్యోతి): విద్యార్థులు క్రమశిక్షణతో చదివి జీవితంలో రాణించాలని రాష్ట్ర విద్యాశాఖ కార్యదర్శి యోగితారాణా సూచించారు. బూర్గంపాడులోని తెలంగాణ గురుకుల బాలికల పాఠశాలను ఆమె బుధవారం రాత్రి సందర్శించారు. కలెక్టర్ జితేష్ వి పాటిల్, శిక్షణ కలెక్టర్ సౌరభ్‌శర్మలతో కలిసి పాఠశాలను పరిశీలించారు. తరగతి గదులతో పాటు ప్రయోగశాలలను తనిఖీ చేశారు. విద్యార్థులతో మాట్లాడి వారికి అందుతున్న సౌకర్యాలను అడిగి తెలుసుకున్నారు. విద్యతోనే అభివృద్ధి సాధ్యమని, ప్రతి విద్యార్థి ప్రస్తుత పోటీ ప్రపంచానికి అనుగుణంగా ఎప్పటికప్పుడు కొత్త విషయాలను నేర్చుకోవాలని విద్యార్థులకు సూచించారు. అనంతరం వారితో కలిసి భోజనం చేశారు. రాత్రికి బూర్గంపాడులోని కేజీబీవీ పాఠశాలలో బస చేయనున్నారు.